Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 1, no. 306

(Oct. 13, 1946)

బెజవాడ, 1946

Record no. 683

Prajāśakti

Vol. 1, no. 306

(Oct. 13, 1946)

Bejavāḍa, 1946

Record no. 683

Regd. No 4486

16 పేజీలు 3 అణాలు

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 1] బెజవాడ 13-10-46 ఆదివారం [సంచిక 306

ఈ సంచికలో

— పరిశ్రమల అభివృద్ధికి ప్రకాశంగారి వ్యతిరేకత
— బీహార్ రైతాంగం నిద్ర మేల్కొంది
— కథ
— స్త్రీల హక్కుల రక్షణకై చట్టాలు
— నైజాం ప్రజా ఉద్యమంపై పోలీసు దాడి
— నెహ్రూ విదేశాంగ విధానం
— పరమాణుశక్తి కంట్రోలు
— స్పెయిన్‌లో ప్రతిఘటనోద్యమం

లీగ్ తాత్కాలిక ప్రభుత్వంలో చేరబోతూంది

కాంగ్రెసుతో రాజీకుదరలేదు

వైస్రాయి హామీపై ఆధారపడుతోంది!

ఢిల్లీ, అక్టోబరు 11

రెండు వారాలుగా సాగుతున్న ఢిల్లీ సంప్రతింపులు విఫలమైనట్లూ, కాంగ్రెసు - లీగు ఒడంబడికకు ప్రయత్నాలు భగ్నమైనట్లూ, రూఢిగా తెలుస్తోంది. అయినా, ముస్లింలీగు తాము తాత్కాలిక ప్రభుత్వంలో చేరడానికిగల హక్కును చెలాయించదలచుకుంది. ఈ విషయమై లీగ్ వర్కింగుకమిటీ రేపు నిర్ణయం చేస్తుంది.

ముస్లింలీగు భారత ముస్లిములందరికీ ప్రాతినిధ్యం వహించే సంస్థ అని గుర్తిస్తూ కాంగ్రెసు బహిరంగంగా ప్రకటించమని జిన్నా కోరారట. కాంగ్రెసు యిందుకంగీకరించలేదట. ముస్లింలలో అధిక సంఖ్యకు ప్రాతినిధ్యం వహిస్తూన్నట్లు మాత్రమే గుర్తిస్తామని కాంగ్రెసు జవాబు చెప్పటంవల్ల సంప్రతింపులు విఫలమయాయి.

వైస్రాయి ఆహ్వానం

అగస్టు 24 వ తేదీని వైస్రాయి రేడియో ఉపన్యాసంలో యీ మాటలు ఉన్నాయి: "తాత్కాలిక ప్రభుత్వంలో మొత్తం 14 గురు సభ్యులుంటారు. వారిలో 5 గురి పేర్లను సూచిస్తూ ముస్లింలీగు నాకొక జాబితా యివ్వవచ్చును. మిగతా వారిలో 6 గురు కాంగ్రెస్ ప్రతినిధులుంటారు. ముగ్గురు అల్పసంఖ్యాక వర్గాల ప్రతినిధులుంటారు. ఈ జాబితా నాకు అంగీకారంగా ఉంది, చక్రవర్తికూడా ఆమోదిస్తే, వారు తాత్కాలిక ప్రభుత్వంలో సభ్యులుగా ఉంటారు. అంటే, ప్రస్తుత ప్రభుత్వం పునర్నిర్మింపబడుతుంది. ప్రధాన సమస్యలపై వోటింగు జరిగేటప్పుడు ముస్లింలీగుకు ఓటమి కలుగుతుందనే భయం అనవసరం. ఎందువల్లనంటే, ప్రధాన పక్షాలకు సంతృప్తికరంగా ఉండే నిర్ణయాలు తీసుకుంటేనే, ఏసంయుక్త ప్రభుత్వమైనా పని చేయగలుగుతుంది; ఇక ప్రభుత్వ శాఖల విషయం. వివిధ పార్టీలవారికి న్యాయం జరిగేలాగు అన్నిశాఖలు విభజింపబడేటట్లు నేను చూస్తాను."

అందువల్ల కాంగ్రెసు - లీగు ఒడంబడిక జరిగితే నేను ముస్లింలీగు తాత్కాలిక ప్రభుత్వంలో చేరాలనే షరతు వైస్రాయి ఉపన్యాసంలో లేదు. అయితే, బ్రిటిష్ మంత్రుల ప్రణాళికకు ముస్లింలీగు ఆమోదం ప్రకటించవలసిన అవసరం ఉంది. ఈ విషయంలో లీగు వర్కింగ్‌కమిటీ తన బొంబాయి నిర్ణయాన్ని రద్దుచేస్తుందని చాలమంది అభిప్రాయపడుతున్నారు. తర్వాత 5 గురి పేర్లను వైస్రాయికి పంపుతుంది.

ఆ జాబితాను వైస్రాయిగాని, కాంగ్రెసు ప్రతినిధులుగాని వ్యతిరేకించవలసిన అగత్యం లేదు. ఇక ప్రభుత్వ శాఖల విషయం. కాంగ్రెసు, ముస్లింలీగు ప్రభుత్వ శాఖల విషయమై ఒక ఏకాభిప్రాయానికి రావడం అవసరం. ఇందుకు త్వరలో ప్రయత్నాలు జరగవచ్చు.

కాంగ్రెసు నాయకుల చర్చలు

ఢిల్లీ సంప్రతింపుల వైఫల్యంవల్ల ఏర్పడిన పరిస్థితిని చర్చించడానికి, యీవేళ వాల్మీకి కాలనీలో కాంగ్రెసు నాయకులు సమావేశం అయారు. గాంధీజీ, నెహ్రూ, పటేల్, అజాద్, రాజాజీ, రాజేంద్రప్రసాద్ గారలు చర్చలలో పాల్గొన్నారు. జిన్నా వైస్రాయితో సరాసరి మాట్లాడాలని నిశ్చయించుకోవడం విషయమై కూడా వారు చర్చించి ఉంటారు. వైస్రాయి ఆహ్వానం ఫలితంగా అయినా, కాంగ్రెసు ఆహ్వానం ఫలితంగా అయినా, ముస్లింలీగు తాత్కాలిక ప్రభుత్వంలో చేరితే, కాంగ్రెసు ఆక్షేపించదని అసోసియేటెడ్ ప్రెస్ విలేఖరి వ్రాస్తున్నారు.

ఎ. సి. కాలేజీ విద్యార్థుల ఆందోళన

ప్రిన్సిపాలు నిర్బంధానికి అసమ్మతిగా సమ్మె

గుంటూరు, అక్టోబరు 11

గుంటూరు క్రిస్టియన్ కాలేజీ ప్రిన్సిపాలు విద్యార్థులపై చేసిన దాడిని ఉపసంహరించుకోమని చెప్పడానికి విద్యార్థుల తరపున నడింపల్లి నరసింహారావుగారు 10 వ తేదీన ప్రిన్సిపాలుగారిని కలుసుకొన్నారు. "వచ్చే పరీక్ష యింకా అభివృద్ధిని చూపించడానికి ప్రయత్నిస్తాను" అని వ్రాసి యిస్తే అందరిని చేర్చుకుంటానని ప్రిన్సిపాలు చెప్పారు. కాని అందరినీ చేర్చుకొని (1) కె. యల్. హనుమంతరావు, (విద్యార్థి కాంగ్రెసు నాయకుడు) (2) ఎల్. సక్కుబాయి, (3) డి. నాగేశ్వరరావు, (4) మాధవరెడ్డి (విద్యార్థిసంఘ వర్కర్లు) అనే 4 గురు విద్యార్థులనుమాత్రం చేర్చుకో నిరాకరించారు. కొండా వెంకటప్పయ్యగారుకూడ ఉత్తరం వ్రాశారు. ఆ ఉత్తరాన్నిచూచి మండిపడి "యీ ఉత్తరాలు నా ముందు ఏమీ పని చెయ్యవు. జాగ్రత్త" అని పంపివేశారు. ఈ నలుగురు విద్యార్థులతో కనీసం మాట్లాడడానికైనా ఇష్టపడలేదు.

దీని మీదట నిన్న సుమారు 400 మంది విద్యార్థులు కాలేజీ విడిచిపెట్టిన తర్వాత

(మిగతా 15 వ పేజీలో)

తన పాలసీని ప్రకాశంగారు సమర్థించుకోజూస్తున్నారు

మద్రాసు, అక్టోబరు 11

మద్రాసు ప్రధాని కొత్తనూలు మిల్లులపైన, బట్టలమిల్లులపైన నిషేధం పెట్టబోతున్నామని చేసిన ప్రకటనను నిరసిస్తూ కొందరు పంపిన విమర్శలకు ప్రకాశం పంతులుగారు క్రింది విధంగా జవాబు చెప్పారు.

1. "నేను ప్రకటించిన పాలసీకి రాష్ట్రంలో నూలు కొరత, బట్టల కొరత ఎక్కువగా ఉండడానికి సంబంధం లేదు. ఇప్పుడు మన రాష్ట్రంలో లభించే బట్టలు, నూలు ఇక ముందు కూడా లభిస్తాయి. కొత్తమిల్లుల స్థాపనకు, లేదా ఉన్న మిల్లులను విస్తృత పరచడానికి యంత్ర సామగ్రి 1947 వ సంవత్సరాంతంలోగా మనకు లభించే అవకాశంలేదు. అందువల్ల 1948లోగా యంత్రపు కదుళ్ళమీదగాని కొత్తమగ్గాలమీదగానిసరుకు అదనముగా ఉత్పత్తి కావటం అసాధ్యమైన విషయం. అయితే, ఇప్పుడు లభించుతూన్న స్టాకును ఎక్కువ చేయడానికి, ప్రభుత్వం క్రింది చర్యలు తీసుకుంటుంది.

— ఎంతవరకు వీలవుతుందో, అంతవరకు, మిల్లులలో 3 షిప్టులప్రకారం పని జరిగేట్లు చూస్తాం.

— మన రాష్ట్రంలో ఇవుడున్న మగ్గాల మీద జనసామాన్యానికి ఎక్కువ అవసరమయే బట్టనుమాత్రమే నేయాలనిశాసిస్తాం.

— చేనేత మగ్గాలకు నూలు తగినంత దొరికేటట్లు ఒక స్కీమును అమలు జరుపుతాం.

ఒక "యుద్ధానంతర ప్లానులో మనరాష్ట్రానికు ఇచ్చిన కొత్త కదుళ్ళ కోటాలో సగం ఇవుడున్న పాత కదుళ్ళస్థానం ఆక్రమించడానికని రత్నసభాపతి మొదల్యార్ (దక్షిణ ఇండియా మిల్లు యజమానుల సంఘాధ్యక్షులు) ఒక ప్రకటన చేశారు. అది సరికాదు. కొత్త మిల్లులు స్థాపించే పక్షంలోగాని, లేదా ఉన్న మిల్లులలో ఎక్కువ కదుళ్ళు పెట్టడానికిగాని, మాత్రమే అన్ని కదుళ్ళు సప్లయి చేయబడతాయి. పాతకదుళ్ళ స్థానే కొత్తకదుళ్ళు పెట్టి మిల్లులు నడపకూడదు.

3 "చేనేత పారిశ్రామికులు నిరుద్యోగ రాక్షసికి బలిఅవుతారనే విమర్శకూడా వచ్చింది. మగ్గాలకు తగినంతనూలు సప్లయి కాకపోవడానికి కారణం, మనరాష్ట్రంలో తయారయే నూలు అంతా పారిశ్రామికులకందడంలేదు, బ్లాకుమార్కెట్లో నూలు కొనుక్కోవలసిన స్థితి ఏర్పడింది. దీన్ని నివారించడానికి ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తూంది.

4. "గాంధీజీ ఆజ్ఞల ప్రకారమే నేనీ స్కీమును (ఖాదీ) ప్రవేశపెడుతూన్నట్లు కొందరు ప్రకటనలు చేశారు. ఇది సరికాదు. ఖాదీస్కీములో గాంధీజీ కెంత విశ్వాసం ఉందో, మాకుకూడా అంతే విశ్వాసం ఉంది. ఆయన సలహాలు మాత్రమే నేను తీసుకున్నాను. ఈస్కీము ప్రజల ఆమోదం పొందడానికి మానసికంగా వారిని సిద్ధం చేయడం అవసరం. కనుకనే నేనా ప్రకటన చేశాను.

5. "మనరాష్ట్రంయొక్క ఆర్థిక పోషణకు యంత్ర పరిశ్రమలు అవసరమని నేనూ అంగీకరిస్తాను. వాటిని ప్రోత్సహించడానికికూడా ప్రభుత్వం కృషిచేస్తూంది. అయితే, యంత్రశక్తితో నడుపబడే బట్టలమిల్లులు, నూలుమిల్లులు ఇప్పటికంటె ఎక్కువగా వ్యాపించకూడదని ప్రభుత్వపు ఉద్దేశం. దాదాపు 200, సంవత్సరాలక్రితం వరకూ మనదేశంలో చక్కని పడుకునూలు పరిశ్రమ. చేనేత పరిశ్రమ వర్ధిల్లాయి, వాటిని పునరుద్ధరించవలసి యుంది.

6. "మనదేశంలో గ్రామాలు స్వయం పోషకంగా ఉంచేగాని, ముఖ్యంగా తిండి బట్ట ఏగ్రామానికి ఆగ్రామం తయారు చేసుకుంటేగాని, ప్రజల బాధలు తప్పవు. ఈవిషయం రెండవ యుద్ధం ప్రారంభమైన నాటినుంచీ మనం నేర్చుకోవలసిన పాఠం. ఖాదీ మనదేశ సాంప్రదాయాలకు బాగా సరిపోతుంది. ప్రభుత్వ స్కీము కొంతకాలం ఎలాంటి ఫలితాలనిస్తోందో చూచి, తర్వాత విమర్శనలు చేయడం మంచిది."

పోలీసులకు కొత్త ఆయుధాలు

బొంబాయి ప్రభుత్వం ఆలోచన

బొంబాయి, అక్టోబరు 11

అల్లర్లను అణచివేసేటందుకని, పోలీసు దళాలకు ఇప్పుడిచ్చే ఆయుధాలకంటె ఎక్కువ నష్టం కలిగించేవాటిని యిచ్చి, తరిఫీదు ఇచ్చేటందుకు బొంబాయి ప్రభుత్వం ఆలోచిస్తూంది.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

కన్సర్వేటివ్ పార్టీవారి కపట వేషాలు

నెహ్రూ తగిన జవాబు చెప్పాడు!

జి. అధికారి

ఇంగ్లండులో కన్సర్వేటివ్ పార్టీ బ్రిటిష్ గుత్త వ్యాపారస్తుల సంస్థ. క్రిందటివారం ఆ పార్టీ ప్రతినిధులు బ్లాక్‌పూల్‌లో సమావేశమయారు. అక్కడ వారు ప్యాసుచేసిన తీర్మానం, ఇచ్చిన ఉపన్యాసాలు చూస్తే తాత్కాలిక ప్రభుత్వంలో ముస్లింలీగును దూర్చడంకోసం జరిగే ప్రయత్నాలతో వాటికి ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు బోధపడక మానదు.

"ఇండియాతో లేబర్ ప్రభుత్వం రాజీ చేసుకొనే పరిస్థితి ఏర్పడిననాడు అక్కడి అల్ప సంఖ్యాక వర్గాలకు (ముస్లింలు, సిక్కులు, నిమ్నజాతులు వగైరా) సంస్థానాధీశ్వరులకు రక్షణ ఉండేటట్లు చూడ్డం అవసరం" అని వింటర్టన్ ప్రభువు తీర్మానం ప్రవేశపెట్టాడు. అది ఆమోదింపబడింది.

ఈ వింటర్టన్ ప్రభువు ఎట్టివాడో, భారత రాజకీయవర్గాలకు పూర్తిగా తెలుసు. బ్రిటిష్ సామ్రాజ్యవాదం వీనిలో మూర్తీభవించి ఉంది. ఎన్నోసార్లు యితడు భారతదేశ అభివృద్ధిని అటంకపరచే సూచనలు చేశాడు. ఈ కపటవేషధారి అల్పసంఖ్యాకుల శ్రేయస్సు అనీ, సంస్థానాధీశ్వరుల హక్కులనీ గోలపెట్టడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. బ్రిటిష్ కోటీశ్వరుల యీ ఏజంట్లు నిజంగా రక్షింపదలచే అల్పసంఖ్యాకవర్గం బ్రిటిష్ వ్యాపారసంస్థల ప్రయోజనాలు. మనదేశంలో నేడు 80 కోట్ల పౌనుల విలువగల వ్యాపారం బ్రిటిష్ కోటీశ్వరుల చేతుల్లో ఉంది. అది ఎక్కడ జారిపోతుందో అనే భయం వీరిని పీడిస్తోంది. దాన్ని కాపాడుకొనేటందుకే, యీ మాయవేషాలన్నీ. ఇక, మనదేశంలోని అల్పసంఖ్యాకవర్గాలవిషయం. భారత జాతీయోద్యమంలోని ప్రధానశక్తి (కాంగ్రెసు), వీరికీ మధ్య విభేదాలు ఎక్కువచేసి, కొట్లాడుకొనేలా చేయడమే కన్సర్వేటివుల ఉద్దేశం. అప్పుడే, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పెత్తనం ఇండియాలో చిరస్థాయిగా ఉంటుంది. అంతేకాదు. ప్రజాపీడకులయిన సంస్థానాధీశ్వరులకు పూర్తి మద్దతునిస్తూ, 10 కోట్లమంది సంస్థాన ప్రజల నోట్లో మన్నుకొట్టడమే వీరికి కావలసింది. తమ సామ్రాజ్య యొక్క మూలస్తంభాలే యీ సంస్థానాధీశ్వరులు.

ఇండియాను గురించి కన్సర్వేటివ్‌ల తీర్మానం

కన్సర్వేటివ్ పార్టీవారు పై విధమైన తీర్మానం ప్యాసుచేసి, కాంగ్రెసు — లీగు ఒడంబడిక ఎట్టిరూపం ధరించాలో సూచిస్తున్నారు. 'మైనారిటీ హక్కుల రక్షణ' అనే పేరుతో గాక జరిగితే, అప్పుడు సామ్రాజ్యవాదుల ప్లాను (బ్రిటిష్ ప్రణాళిక) ఉన్నది ఉన్నట్లుగా అమలుజరుగుతుంది; హిందూ ముస్లిం వైరుధ్యాలు శాశ్వతంగా నిలిచిపోతాయి; సంస్థానాధీశుల పెత్తనం చిరస్థాయిగా ఉంటుంది; బ్రిటిష్ పెత్తనం మరొకరూపంలో సాగుతూ ఉంటుంది.

కన్సర్వేటివ్ పార్టీ తీర్మానం లీగ్ నాయకులకు

ధైర్యం ఇస్తుంది

ఈసభలో ప్యాసైన తీర్మానం, సభ్యుల వుపన్యాసాలు, ముస్లింలీగు నాయకత్వానికి ధైర్యం కలుగచేయకమానవు. "మీరు బ్రిటిష్ ప్రణాళికను తుచ తప్పకుండా అమలు జరుపమని కాంగ్రెస్‌తో పోరాడుతున్నారు: మేం మీ అండనున్నాము; భయపడకండి!" అని కన్సర్వేటివ్‌లు లీగునాయకులకు ధైర్యం చెబుతున్నారు. కన్సర్వేటివ్ పార్టీ నాయకుడైన చర్చిల్‌కు జిన్నా అమర్యాదులకున్న విషయం అందరికీ తెలుసు. బ్రిటిష్ ప్రభుత్వ కాంగ్రెసు చేతుల్లోనుంచి తప్పించడంకోసం తాము ప్రయత్నిస్తున్నట్లూ, ఈప్రయత్నాలకు సహాయంచేయమని చర్చిల్‌ని కోరినట్లూ, మనకు తెలుసు.

ఉపన్యాసకులంతా కాంగ్రెసుమీద నిప్పులు చెరుగుతూ మాట్లాడారు. లేబర్ ప్రభుత్వం కాంగ్రెసునాయకులకే అధికారం అంతా అప్పగించి, ముస్లింలీగుకు అన్యాయం చేసిందని ఆరోపణలుచేస్తూ పట్లాడారు. ఉదాహరణకు బట్లరు యిలా అన్నాడు:

"భారతదేశంలో ప్రధాన పక్షాలన్నింటికి ప్రాతినిధ్యంలేని ప్రభుత్వం స్వతంత్ర ప్రభుత్వమనిపించుకోదు. సంస్థానాధీశుల సహకారం చేయని ప్రభుత్వం న్యాయమైన ప్రభుత్వమనిపించుకోదు."

వింటర్టన్ ప్రభు ఈ విషయాన్ని ఇంకా స్పష్టంగా వెల్లడిచేశాడు.

"కాంగ్రెసు ప్రాబల్యంగల ఏ ప్రభుత్వమూ అధికారంలో ఉండరాదు. అట్టి ప్రభుత్వం హిందూ — ముస్లిం కొట్లాటలను అణచేందుకు మన సైనికుల్ని ఉపయోగించుకొంటుంది. ఇక్క ప్రభుత్వం నోరెత్తి మాట్లాడకూడదు అట్టివ్యవహారం ఉండదు" అని వింటర్టన్ ప్రభువు ఉపన్యసించాడు.

"వట్టి బుకాయింపు" అని నెహ్రూ అన్నాడు

ఈ కపట నాటకమంతా పండిట్ నెహ్రూ గ్రహించాడు. సరియైన సమయానికి ఆయన చక్కని జవాబు చెప్పాడు. కన్సర్వేటివుల ఉపన్యాసాలన్నీ "వట్టి బుకాయింపులు" అన్నాడు. ముఖ్యంగా, బ్రిటిష్ సేనలు ఇండియానుంచి తిరిగిరావాలని కోరుతున్నట్లు నటించిన వింటర్టన్ వంటివారికి నెహ్రూ జవాబు మంచి చెప్పుదెబ్బ.

ఇండియాలో లక్షలాది ప్రజల ప్రాణాలు బలిగొన్న ఈ సామ్రాజ్యవాదులు, బ్రిటిష్ సేనలను శాశ్వతంగా ఉంచడానికి స్వదేశ సంస్థానాలలో అనేక కొత్త కేంద్రాలు స్థాపిస్తున్న సామ్రాజ్యవాదులు. ఎంత కపటవేషం వేస్తున్నారో నెహ్రూ చూచాడు. ఒకవైపు ఇండియాలో వాంఛిస్తున్న పాకిస్తాన్, హిందూ - ముస్లిం విభేదాలు ఎక్కువ కావడానికి కారణమవుతూంది; మరోవైపు, హిందూ - ముస్లిం కలహాల నణచడంకోసం బ్రిటిష్ సేనల సహాయం తీసుకుంటారని నెహ్రూ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు. కనుకనే నెహ్రూ, తక్షణం బ్రిటిష్‌సేనలను ఇండియానుంచి పంపివేయడంలో తనకు సాయపడవలసిందని కన్సర్వేటివ్ పార్టీ నాయకుల్ని ఛాలెంజిచేశాడు.

లీగ్‌సభ్యులకు విజ్ఞప్తి

ఇట్టి కన్సర్వేటివ్ పార్టీవారిని ముస్లింలీగ్ నాయకులు నమ్ముకుంటే: ముస్లిం ప్రజలంతా సామ్రాజ్యవాదుల వలలో చిక్కుకోకతప్పదనే విషయం లీగ్‌సభ్యులు గుర్తించడంఅవసరం.

కాంగ్రెసువాదుల కర్తవ్యం

అలాగే, కాంగ్రెసువాదులుకూడా గుర్తించవలసిన విషయం ఏమంటే: లేబర్ ప్రభుత్వం మనదేశానికి తప్పక మేలు చేస్తుందనీ, బ్రిటిష్ ప్రణాళికను అమలు జరిపితే స్వరాజ్యం వస్తుందనీ నమ్మడం వెర్రితనం. అలా నమ్మితే, వినాశకరమైన రాజీకి లొంగడం జరుగుతుంది.

కన్సర్వేటివ్ పార్టీకి - లేబర్ ప్రభుత్వానికి మధ్య ఏదో పెద్ద వైరుధ్యం ఉందనీ, ఉభయపక్షాల మధ్య పోరాటం జరుగుతోందనీ, కాంగ్రెసువాదులుగాని, లీగ్ సభ్యులుగాని, భావిస్తే, అది పెద్ద పొరబాటవుతుంది.

సామ్రాజ్యవాదుల ప్లాను ఎలాగు సఫలం కావడం - అని ఉభయపక్షాలవారు ఆలోచిస్తున్నారు. లేబర్ ప్రభుత్వం ఒక పద్ధతి అవలంబిస్తోంది, కన్సర్వేటివ్‌లు మరొక పద్ధతి సమర్థిస్తున్నారు. తాత్కాలిక ప్రభుత్వంలో కాంగ్రెసు నాయకత్వం, లీగు నాయకత్వం కూడా పాల్గొనేటట్లు చేయడానికి ఇద్దరూ తమ తమ పాలసీలతో బయలుదేరుతున్నారు. అలా పాల్గొనే పక్షంలో హిందూ - ముస్లిం కక్షలు శాశ్వతంగా నిలిచిపోవడమేగాక మన స్వాతంత్ర్యోద్యమానికి భంగం వాటిల్లుతుంది. ప్రజా ఉద్యమాలకు నష్టం కలుగుతుంది. జాతీయ స్వాతంత్ర్యం కొరకు, సాంఘిక న్యాయంకొరకు పోరునల్పే ప్రజాతంత్ర శక్తులు బలహీనపడతాయి.

'పీపుల్సుఏజ్' నుంచి

"పరిశ్రమల అభివృద్ధికి మేం ఘనచేస్తాం"

వాణిజ్య శాఖా సభ్యుని వివరణ

బొంబాయి, అక్టోబరు 11

తాత్కాలిక ప్రభుత్వంలో వాణిజ్యశాఖా సభ్యుడు భాభా బొంబాయివచ్చిన సందర్భంలో భారతీయ వర్తక సంఘంవారు స్వాగత పత్రం సమర్పించారు. దానికి భాభా సమాధానమిస్తూ ఇల్లాచెప్పారు.

"పారిశ్రామిక యజమానుల ప్రతినిధుల్ని కలుసుకోడానికి, వారితో విషయాలు చర్చించడానికి నేనెప్పుడూ సిద్ధమే. వ్యాపార సంరక్షణల విషయంలో ఇతరదేశాలపట్ల పక్షపాతం చూపే విధానానికి సెలవు ఇచ్చేసాము. మనదేశంలో పరిశ్రమలు బాగా వృద్ధిపరచాలనీ, ప్రజల జీవితవ్యయ ప్రమాణం బాగా ఎక్కువచేయాలనీ మా ఆశయం. ఈ విషయంలో అందరిదీ ఒకే అభిప్రాయం. గత ప్రభుత్వాలు అవలంబించిన విధానం నున కాలానికి, అవసరాలకి కూడా సరిపడదు.

"మన ఆశయ సాధనకు అవసరమైన విధానాన్ని మేం నిర్ణయించుకున్నాం.

"పరిశ్రమలను ఒక క్రమపద్ధతిలో వృద్ధిపరచడానికై ప్రభుత్వం శ్రద్ధగా ఆలోచిస్తూంది. ఇదేదో నిశ్చయం అయితే తప్ప స్థిరమైన ఎగుమతి, దిగుమతి సుంకపు పద్ధతులను ఏర్పరచడానికి వీలుపడదు.

"తాత్కాలిక ఎగుమతి, దిగుమతి సుంకపు పద్ధతులను గురించి టారిఫ్‌బోర్డు ఇంతవరకు 14 రిపోర్టుల నిచ్చింది. వాటిని గురించి ప్రభుత్వంత్వరలోనే నిర్ణయాలు ప్రకటిస్తుంది.

"విదేశాలలో వ్యాపారం హెచ్చుచేయడం విషయంలో మేము దేశశ్రేయస్సుకు అనుగుణ్యంగా ప్రయత్నాలు చేస్తూనేవున్నాం. వాణిజ్య ప్రతినిధుల్ని విదేశాలకు పంపుతూ న్నాం. ఇతర సౌకర్యాలు కూడా చేస్తున్నాం.

"విదేశ వ్యాపార సందర్భంలో మనం తెచ్చుకునేవి-ఇచ్చుకునేవి సరిపుచ్చేటందుకు జాతీయప్రభుత్వం ప్రయత్నిస్తూనేవుంది. ఈ విషయంలో జాగ్రత్త అవసరం. మన సరుకులు విదేశాలలో హెచ్చుధరలకు అమ్ముకోవాలని కోరికవుంటుంది. కాని, మనకు కొన్ని సరుకులు కావాలనేదికూడా మరవరాదు. ఆహారపదార్థాలు - యంత్రసామగ్రి మనకు కావాలి.

మనవద్దనున్న ఒకటి రెండు సరుకులమీద అనుచితమైన లాభంతీయడానికి ప్రయత్నిస్తే వాళ్లు ఆదే దారి తొక్కుతారు.

"యుద్ధకాలంనాటి కంట్రోలును తొలగించడానికి ప్రభుత్వం శక్తికొలది ప్రయత్నించింది. నాకి పని ఇష్టం లేకపోయినా, దేశం యొక్క క్షేమంకోసం చేయవలసి వచ్చింది.

"భారతదేశపు జనపనార సంచులు అమెరికా వెళ్ళి, అక్కడినుంచి దక్షిణాఫ్రికా వెళుతూన్నట్లు తెలిసింది. ఆ సందర్భంలో విచారణ చేస్తున్నాము. దక్షిణాఫ్రికాతో వ్యాపారం కట్టిపెట్టాం. అది ఇతర మార్గాలద్వారా జరగకుండా శ్రద్ధ తీసుకుంటాం."

మిగులు ధాన్యం అంతా ప్రభుత్వానికి అమ్మండి

రాజాగోపాలాచారి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, అక్టోబరు 11

తాత్కాలిక కేంద్ర ప్రభుత్వంలో పరిశ్రమలు, సరఫరాశాఖల సభ్యుడు సి. రాజగోపాలాచారిగారు, దేశప్రజలకు ఒక విజ్ఞప్తి ప్రకటించారు.

"దక్షిణ భారతదేశంలో ఆహార సమస్య చాలాక్లిష్టంగావుంది. నేను హిందూదేశం మొత్తం మీద 15 కోట్ల మందికి రేషనింగు అమలు జరుగుతూంది. దక్షిణ భారతదేశానికి పైనుంచి సహాయంవచ్చే ఆశలు అంతగా లేవు. మనకు బియ్యం పంపడానికి ప్రయత్నిస్తున్న బీహార్, సి.పి., ఒరిస్సా రాష్ట్రాలకు కృతజ్ఞత తెలుపుతున్నాము. రాబోయే రెండు నెలలు చాలాగడ్డుకాలం. మిగులు ధాన్యం ఏ మాత్రం వున్నా ప్రభుత్వానికి అమ్మండి. మంచి ధరలు ఇస్తాం. నిలవచేసారంగాని, మరో ఎట్టాన్ని దేనినో మీరేవకాని ఎవ్వరి మీదా చర్యతీసుకోము. ఆకలితో ప్రజలు మరణించకుండామా, తిండి చాలక ప్రజలు అల్లర్లు చేయకుండామా, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తోడ్పడండి. తమంతట తాము ముందుకు వచ్చినవాళ్ళమీద ఏవిధమైన చర్య తీసుకోము."

జిల్లాబోర్డు ఎన్నికలు

డిశంబరులో జరుగుతాయి

మద్రాసు, అక్టోబరు 11

జిల్లాబోర్డు లకు, మునిసిపాలిటీలకు ఎన్నికలు డిశంబరులో జరుగుతాయని నేడు అధికారికంగా ప్రకటించబడింది.

పరిశ్రమల అభివృద్ధికి ప్రకాశంగారి వ్యతిరేకత

రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైన తుఫాను

ముద్దుకూరి చంద్రశేఖరరావు

"ప్రభుత్వం తలపెట్టిన ఖాదీ కార్యక్రమము కొనసాగుటకు ఉన్న నిరోధము లన్నిటినీ తొలగించవలసియున్నది. కాబట్టి ఈ రాష్ట్రంలో కొత్తబట్టల మిల్లుల స్థాపనకు అనుమతి నివ్వకూడదని నిశ్చయింపబడినది. ఇపుడున్న మిల్లుల ఉత్పత్తిని విస్తరింపచేయుటకుకూడా అనుమతి ఈయబడదు. యుద్ధానంతరనిర్మాణపథకములో ఈ రాష్ట్రమునకు కేటాయింపబడిన నూలు, వస్త్ర ఉత్పత్తి యంత్రములను రద్దుచేయవలసినదని కేంద్రప్రభుత్వమునకు తెలియజేయబడును."

అని మద్రాసు ప్రధాని ప్రకాశంపంతులు గారు ఎర్రగుంటపాలెము సభలో ఉపన్యసించారు.

ఈ విషయాన్నే ఆహార శాఖామంత్రి రాఘవమీనన్‌గారు కూడ చెప్పారు. 6వ తేదీ పత్రికా విలేఖరులతో చర్చించుచూ ప్రకాశంగారు ఈ రాష్ట్రంలో నూలుతీసే మిల్లులుగాని, బట్టలునేసే మిల్లులుగాని కొత్తవి జరుగుల చేయకూడదని మరల స్పష్టపరచారు.

ప్రకాశంగారి ప్రకటనతో మద్రాసురాష్ట్ర రాజకీయాలలో తీవ్రమైన తుపాను బయలుదేరింది. పత్రికలన్నీ యీపాలసీ రాష్ట్రాభ్యుదయానికి వ్యతిరేకమని నిరసించాయి.

"ఆంధ్రపత్రిక"

"ఈ నిర్ణయము అసాధారణమేగాక, పూర్తిగ అభివృద్ధి నిరోధకమైనదని చెప్పుటకు సందేహములేదు" అని 8వ తేదీ "ఆంధ్రపత్రిక" సంపాదకీయంలో వ్రాసింది. బట్టల మిల్లుల అభివృద్ధిని నిరోధించడంవల్ల గ్రామ పునరుద్ధరణ కొంతవరకైనా జరుగునను టకూడ సందేహాస్పదమే అని వ్రాసింది.

"ఇప్పటికే ఈ పరిశ్రమ విషయమున మద్రాసురాష్ట్రం, ముఖ్యంగా ఆంధ్రజిల్లాలు వెనుకబడియున్నవి. మద్రాసు ప్రభుత్వ నిర్ణయమువల్ల అవి యథాస్థితియందే యుండగలవు. యుద్ధానంతర నిర్మాణ విధానము క్రింద అనుమతింపబడిన వస్త్ర మిల్లులు ప్రాంతీయ సౌకర్య సదుపాయములబట్టి ఏర్పాటు చేయబడినవి. తుంగభద్ర ప్రాజెక్టు నిర్మాణ ఫలితముగా ఆప్రాంతములో ప్రత్తి పంట అధికమగునని, అకారణముగా వస్త్ర, నూలు ఉత్పత్తిచేయు, మిల్లులస్థాపనకు అవకాశమెక్కువై పారిశ్రామికముగా నభివృద్ధి పొందునని ఆశించిరి. ఆ ఆశ నిరాశ అవునట్లున్నది."

"కేంద్ర ప్రభుత్వము, మిగిలిన రాష్ట్రములు పారిశ్రామికముగా దేశమును అభివృద్ధి మార్గమున నడిపించి, సామాన్య ప్రజాజీవిత ప్రమాణమును హెచ్చించుటకు ప్రయత్నించుచుండగా, మద్రాసు ప్రభుత్వము మాత్రము విశేష ఉపయోగములేని ప్రాతపద్ధతులమీదికి పరితాపవాంఛా దృష్టులను ప్రసరించుట విచిత్రము" అని "ఆంధ్ర పత్రిక" నిరసించింది. అంత గ్రామ స్వయంపోషకత్వమందు అభిమానమున్న, వనస్పతి ఫ్యాక్టరీలకు ఎందుకు అనుమతి యిచ్చారని ప్రశ్నించింది. ప్రభుత్వం తను నిర్ణయాన్ని మార్చుకోవాలని హెచ్చరించింది.

"ఆంధ్రప్రభ"

"యంత్రయుగ ప్రవేశంతో భూమండలం సంపదలతో విరాజిల్లవలసింది; సుభిక్షంతో తులతూగవలసింది. శాంతి సౌఖ్యాలకు నిలయం కావలసింది.

"ఇందుకు భిన్నంగా నేడు జరుగుతుంటే అందుకు కారణం యంత్రంకాదు; దాన్ని సదుపయోగం చేసికొనలేకపోతున్న మానవుని మౌఢ్యమే.

"భూలోకాన్ని నందనవనంగా చేయవలసిన యంత్రం దాన్ని నరకకూపంగా చేస్తుంటే. ఈ విషపరిణామానికి మూలకందాలైన ఆర్థిక, సాంఘిక, రాజకీయ వ్యవస్థలను మార్చుకొనడం [illegible] యంత్రానికి స్వస్తిచెప్పడం కాదు."

అని 8వ తేదీ "ఆంధ్రప్రభ" సంపాదకీయంలో వ్రాసింది. ప్రకాశంగారి పాలసీ రాష్ట్రంలోని పారిశ్రామికాభివృద్ధికి గొడ్డలిపెట్టు అని నిరసించింది. గాంధీజీ సదభిప్రాయంకోసం రాష్ట్రభవితవ్యాన్ని మరచిపోవద్దని ప్రధానిని హెచ్చరించింది.

రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు

మద్రాసు రాష్ట్ర ట్రేడ్ యూనియను కాంగ్రెసు (ఆంధ్ర, తమిళ, కేరళ) వర్కింగ్ కమిటీ మద్రాసులో సమావేశమై ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా నిరసించింది. "దీనివల్ల రాష్ట్రంలో బట్టల కరువు మరింత ఎక్కువ అవుతుంది. కనుక దానిని వదలివేయమని" కోరుతూ తీర్మానించింది.

"మద్రాసు ప్రధాని అవలంబించే పద్ధతి వలన 6 లక్షలమంది చేనేత పారిశ్రామిక కుటుంబాల అన్నం మట్టిపాలవుతుంది గనుక దాన్ని వెంటనే విడచిపెట్టి నూలుమిల్లులకు బట్టలమిల్లులకువిరివిగా ప్రోత్సాహమీయవలసిందని, ప్రభుత్వం లాభాలను కంట్రోలుచేసి కార్మికులకు కనీసజీతాలను గ్యారంటీ చేయా" లని కోరుతూ తీర్మానించింది.

రైతుల పత్తిపంట ఏమిగాను?

ఆంధ్రరాష్ట్ర రైతు సంఘ కార్యదర్శి నంబూరి ప్రసాదరావుగారు ప్రజలకు చౌకగా బట్టలు అందచేయాలంటేనూ, చేనేతవారికి నూలు సప్లయి చేయాలంటేనూ మిల్లుల స్థాపన అవసరమని నిరూపిస్తూ క్రిందివిధంగా ప్రకటించారు.

"రైతులదృష్ట్యా చూస్తే, నూలు, బట్టల మిల్లుల అవసరం ఆంధ్రదేశానికి యెంతో వుంది. రాయలసీమలో 10 లక్షల ఎకరాలకు పైగా భూమిలో పత్తిపండుతున్నది. కాని, ఆంధ్రదేశానికంతకూ 3 చిన్న బట్టల మిల్లులున్నవి. రాయలసీమలో ఒక్క మిల్లూ లేదు. అందుచేత పత్తిని పండించే రైతులందరూ పత్తినమ్ముకొనుటకై జపాను, ఇంగ్లాండు, బొంబాయి మున్నగు ప్రాంతాలమీద ఆధారపడివుంటారు. ధరలుకూడ విదేశ మార్కెట్ల [illegible] ఆధారపడివుంటాయి. ఇందువల్ల రాయలసీమ రైతులకెంతో నష్టం కల్గుతోంది. యుద్ధకాలంలో వీరి పత్తి అమ్ముడుగాక మూడేళ్లు నిల్వ వుండిపోయింది. ప్రభుత్వం పొట్టిపింజ పత్తికనీస ధర రు 380 లుగా నిర్ణయించినా రు 130 లకు కూడా కొనేవారు లేకపోయారు. పత్తి గింజలుకూడ అమ్ముకోడానికి వీలులేకపోయింది. కాని యిదే సమయంలో మన రాష్ట్ర ప్రజలం బట్టలులేక యమయాతనలకు గురియైనాము. రాయలసీమలోనే నూలు మిల్లులు, బట్టలమిల్లులు వుంటే మనకు బట్టలకరువు ఉండేదికాదు. రైతులు పత్తి విడుదలకాక నష్టపోయేవారుకాదు.

"ఖద్దరు ప్రయోగాలతో కూర్చుంటే బట్టల కరువు తీరదు. కాబట్టి మద్రాసు మంత్రివర్గం తమ ప్రస్తుత పంథాను విడనాడి రాయలసీమ గుంటూరు, విశాఖ మున్నగు జిల్లాలలో బట్టల మిల్లులను స్థాపించాలి."

ఇతరుల ఖండన

ఆంధ్రవాణిజ్యమండలి, ప్రభుత్వపాలసీని విమర్శించుతూ తీర్మానించింది. రాష్ట్రపారిశ్రామికాభివృద్ధికీ, బట్టల పరిశ్రమకూ ఇది ఆత్మహత్యాకరమైన విధానమని నిరసించింది. "ఆంధ్రప్రాంతంలో ఒక పెద్దమిల్లుకూడా లేదు. యుద్ధానంతర స్కీములో 8 లేక 10 మిల్లులకు అవకాశమివ్వబడింది. తుంగభద్ర ప్రాంతంలో బట్టలపరిశ్రమ పెంపొందించుతుందని ఆశించాము. ప్రకాశంగారి ప్రకటన పిడుగువలే వచ్చి ఆశలను విచ్ఛిన్నం చేసిం" దన్నారు.

దక్షిణఇండియా మిల్లుయజమానుల సంఘాధ్యక్షుడు రత్నసభాపతి మొదలియార్ ప్రభుత్వ పాలసీని ఆక్షేపించుతూ ఒక ప్రకటన చేశారు. మద్రాసురాష్ట్రంలో బట్టల పరిశ్రమ ఎలా వెనుకబడివుందో రుజువుచేశారు.

బొంబాయి రాష్ట్రంలో 3 కోట్ల 40 లక్షల ప్రజలున్నారు. 60 లక్షల కదుర్లున్న బట్టల మిల్లులున్నాయి. మద్రాసు రాష్ట్రంలో మైసూరు తిరువాన్కూరు, కొచిన్‌తో సహా 8 కోట్ల 10 లక్షల ప్రజలున్నారు. 20 లక్షల కదుర్లుమాత్రమే వున్నాయి. బొంబాయి రాష్ట్రంలో 1940 లో మొత్తం 340 కోట్ల గజాల గుడ్డ ఉత్పత్తి అయింది. మద్రాసులో 30 కోట్ల గజాల గుడ్డమాత్రమే వుత్పత్తి అయింది.

కాంగ్రెసు కమిటీలు

తమిళనాడు కాంగ్రెసు వర్కింగ్ కమిటీ కూడ మంత్రివర్గ పాలసీని ఆక్షేపించుతూ తీర్మానించింది. అసెంబ్లీ పార్టీ సమావేశం జరిపి యీ పాలసీని మార్చాలనికూడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంత్రి కుమారస్వామి రాజాకూడా ఆక్షేపించాడు.

"ఊరందరిదొకదారి ఉలిపికట్టెదొకదారి" అంటారు పెద్దలు.

రాష్ట్రమంతా ప్రకాశంగారు తమ పాలసీని మార్చుకోవాలని ఆందోళన చేస్తూంటే, ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు వర్కింగ్ కమిటీ ప్రకాశంగారిని బట్టల పరిశ్రమను అరికట్టినందుకు అభినందించింది. అలా చేయడంలో వీరు ఆంధ్ర ప్రజల క్షేమాన్ని ఏ మాత్రం గమనించలేదు. యంత్రయుగంలో ప్రకాశంగారు నిర్మించదలచుకున్న చేతి పరిశ్రమల స్వయం సంపూర్ణత 'అనే త్రిశంకు స్వర్గాన్ని' సమర్థించుతోంది.

ఆంధ్రుల కర్తవ్యం

బ్రిటిష్ దానిసత్వంక్రింద ఆంధ్రప్రజల పాత ఆర్థిక వ్యవస్థ క్రుంగిపోయింది. నైజాము నిరంకుశత్వంక్రింద క్రుస్సుతున్న తెలంగాణా సోదరులస్థితికూడ యిలాగే మారిపోయింది. నూతన జాతీయ వికాసానికి అవసరమైన పరిశ్రమాభివృద్ధి జరుగలేదు. అందుచే లక్షలకొలది ఆంధ్రప్రజలు పొట్టచేతబట్టుకొని రంగూన్ కలకత్తా, బొంబాయి మద్రాసు వగైరాచోట్లకు పోతున్నారు. 'కోమటీ'లని, 'కమాటీ'లని వీచంగా చూడబడుతున్నారు.

ఆంధ్ర కాంగ్రెసువాదులు ప్రజలతోకలసి ఆందోళనచేసి ప్రకాశంగారు తన పాలసీ మార్చుకొనేటట్లుచేయాలి. దానిని తమిళ - ఆంధ్ర కాంగ్రెసులమధ్య తగాదాగా చేయకూడదు. అందువలన నష్టపడేది ఆంధ్రప్రజలమనేది గ్రహించాలి.

ఆంధ్రదేశంలో పరిశ్రమలను నిర్మించి బట్టలు వగైరా జీవితావసర వస్తువులను తయారు చేయాలి. నిరుద్యోగ సమస్యను తొలగించాలి.

పెట్టుబడిదారీ విధానంలో వుండే అధిక లాభకాంక్షను కార్మికుల దోపిడీని తొలగించడానికి ప్రజా ప్రభుత్వం శాసనాలు చేయాలి. ముఖ్య పరిశ్రమలను ప్రభుత్వయాజమాన్యం క్రిందనే స్థాపించాలి. పెట్టుబడిదారుల లాభాలను కంట్రోలు చేయాలి. కార్మికులకు సుఖప్రదమైన జీవితానికి అవసరమైన కనీస జీతాలను గ్యారంటీ చేయాలి.

బ్రిటిషు దానిసత్వాన్ని, నైజాం నిరంకుశత్వాన్ని కూలద్రోసి విశాలాంధ్ర భూమిలో ప్రజారాజ్యం స్థాపించడానికి కృషిచేయడం 3 కోట్ల ఆంధ్రప్రజల కర్తవ్యం. అపుడే తెలుగు గడ్డలోని సహజ సంపదనంతనూ వినియోగించుకునే పరిశ్రమలను నిర్మించగలుగుతాము. అపుడే ఆంధ్రప్రజలు ధనకనకవస్తువాహనాలతోను, పాడిపంటలతోను తులతూగుతారు.

లంకల దురాక్రమణకై చల్లపల్లి ఎస్టేట్ దివాన్ కుట్రలు

దోనేపూడి షాహుకార్లు రైతుల నాగళ్ళు ఎత్తుకుపోయారు

చల్లపల్లి, అక్టోబరు 10

పోతార్లంకకు చెందిన లాలావారి లంకలో కోటిపల్లిలంకలు అనే 50 ఎకరాల బండాన్ని కిష్కిందపాలెం రైతులు సాగుచేస్తున్నారు. బిల్లు వస్తోందనే భయంతో రైతుల స్వాధీనములో నున్న లంకను చల్లపల్లి దివాన్ గుంటూరుజిల్లాకు చెందిన దోనేపూడి షాహుకార్లు నిమ్మగడ్డ సోమశేఖరరావు, వెనిగళ్ళ రామకృష్ణయ్య వగైరాలకు అమ్మకంపెట్టారు. 8-10-46 తేదీన కిష్కిందపాలెం రైతులు తమ భూములను దున్నుకొంటుండగా దోనేపూడి షాహుకార్లు దివాన్ ప్రోత్సాహంతో 200 జనంతో దొమ్మీగావచ్చి రైతులను నెట్టివేసి 9 నాగళ్లు ఎత్తుకుపోయారు. ఈ విషయమై ప్రధానిమంత్రికీ, కృష్ణాజిల్లా కలెక్టరు, డి. యస్. పి గార్లకు టెలిగ్రాము లివ్వబడ్డాయి. 9-10-46 తేదీన పామర్రు సర్కిల్ యిన్‌స్పెక్టరు, చల్లపల్లి సబ్‌యిన్‌స్పెక్టరు రిజర్వు పోలీసులతో వచ్చేటప్పటికి మళ్ళీ దొమ్మీకి సిద్ధమైన దోనేపూడిజనం పరారయినారు. చోరి అస్తి అరు నాగళ్ళు దొరికినవి. మూడు నాగళ్ళు ఇంకా దొరకలేదు. పోలీసులు దోనేపూడిలో మకాంచేసి విచారణ చేస్తున్నారు. ఈ విధంగా చల్లపల్లి దివాన్ దోనేపూడి గ్రామానికీ, లంకల రైతులకూ తగాదాలు పెట్టి నాటకమాడుతున్నాడు.

ఆహార సమస్యను పరిష్కరించడంలో

★

రాజేన్‌బాబు పాత పాలసీని విడనాడాలి

అమెరికన్ కోటీశ్వరుల కుట్రను బయటపెట్టాలి

దొంగమార్కెట్లను నిర్మూలించి, స్టాకులు సంపాదించాలి

ప్రేమసాగర్ గుప్త

ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యవాదు లవలంబిస్తూ వచ్చిన పాడువిధానంవల్ల, నలుమూలల కరువుకాటకాలు అలుముకున్నాయి. తాత్కాలిక ప్రభుత్వం అధికారానికి రాగానే, ఆహారసంక్షోభం ఒక పెనుభూతంలా ఎదుర్కొంది. నెహ్రూప్రభుత్వం అధికారం స్వీకరించిన రోజున, వివిధ ప్రాంతాలలోని (సంస్థానాలుకూడా కలుపుకొని) స్టాకుల వివరాలు చూస్తే, 6 వారాలకంటె ఎక్కువ నిలవలేనట్లు స్పష్టం అయింది.

ఈ భీషణ సమస్యను పరిష్కరించడమే కొత్త ప్రభుత్వంయొక్క ప్రధాన లక్ష్యమని, నెహ్రూ తన ప్రారంభోపన్యాసంలో తెలియజేశాడు.

ఆహారశాఖ సభ్యుడు, డాక్టర్ రాజేంద్రప్రసాద్, ఈమధ్య ఒక ప్రసంగంలో "రానున్న రెండుమూడు నెలలు చాలా గడ్డురోజులు" అని తెలియజేశారు. అయితే, దీన్ని దాటడంకోసం ఆయన సూచించిన మార్గాలేమిటి? విదేశాల నుంచి దిగుమతులు ఇంకా ఎక్కువ రావాలి. దేశంలో అధికపంటలు పండించాలి. ఉన్నసరుకును న్యాయంగా పంచిపెట్టాలి—అని.

రాజేంద్రప్రసాద్ సూచించిన యీ కార్యక్రమం ఎంతవరకు వేవెల్-శ్రీ వాస్తవ ప్రభుత్వపుపాలసీనుంచిభేదించుతుందో, ఎంతవరకు నిరంకుశాధికారుల పద్ధతులకు ఇది స్వస్తిఅని ప్రజల్లో విశ్వాసం కలుగుతుందో—చూదాం.

ఆహారపదార్థాల దిగుమతులు

మొదట విదేశాలనుంచివచ్చే దిగుమతులవిషయం తీసుకుందాం. ఇంతవరకు, మనం కోరిన 40 లక్షల టన్నుల దిగుమతులలో 12½ లక్షలు మాత్రమే వచ్చినట్లు రాజేంద్రప్రసాద్ వెల్లడిచేశారు. ఇందుకు ఆయనచెప్పిన కారణం ఏమిటి? ఈవిషయంలో మనం "అనేక ఆటాభంగాలకు గురిఅయాం; ....అయితే ప్రపంచమందలి దేశాలన్నీ ఆహార సంక్షోభానికి గురిఅవుతూండడం వల్ల, ఇది అనివార్యం" అన్నారు.

కాని, యిదిసరికాదు. నిరంకుశాధికారులచే నడుపబడుతూన్న కార్యాలయంలోని లెక్కలపైనేరాజేంద్రప్రసాద్ ఆధారపడుతున్నారు. బెంగాల్లో లక్షలాది జనసామాన్యం కరువురాక్షసికి బలికావడం ఈ ఉద్యోగులుచూపుతూ వచ్చిన తప్పుడు లెక్కలవల్లనే.

భారతదేశం తిండిలేక బాధపడ్డం అనివార్యం కానేకాదు. అమెరికా తాను చేసిన వాగ్దానాలను భంగపరచడం అనివార్యం కాదు.

అమెరికా ప్రభుత్వం అదనపు ధాన్యంతో పశువుల్ని మేపుతోంది

అమెరికాలో యీ రోజున, 1140 లక్షల టన్నుల ఆహారపదార్థాలనుపశువులకు పెడుతున్నారు. ఇందులో గోధుమలు 90 లక్షల టన్నులు. యుద్ధానికి పూర్వంకన్న యీ నాడు 325 లక్షల టన్నులు ఎక్కువగా అమెరికన్ పశువులకు పెడుతున్నారంటే, అమెరికాలో ఆహార పదార్థాల కొరత ఉందని ఎవరన గలరు?

సంవత్సరం	లక్షల టన్నులు
యుద్ధానికిపూర్వం	45
1943—44	180
1944—45	150
1945—46	105

ఈ విధంగా అమెరికాలో, యుద్ధానికి పూర్వంకంటె ఎక్కువ ఆహారధాన్యాలు పశువులకు పెడుతున్నారు. 1945—46 సంవత్సరాల్లో (అనగా ఈయేడు) ప్రపంచంలోని తరుగుదేశాలన్నింటికీ 80 లక్షల టన్నులు ఉంటే సరిపోతుంది. అమెరికాలో యీనాడు పశువులకు ఆహారంగా ఉపయోగిస్తున్న 105 లక్షల టన్నులలో, 80 లక్షల టన్నులు ఇతరదేశాలకు పంపితే, లక్షలాది మానవుల్ని కరువుకు గురికాకుండా కాపాడవచ్చు. కాబట్టి, "అన్నిదేశాలు ఆహారసంక్షోభానికిగురిఅవుతున్నా"యని చెప్పడం సరికాదు.

అర్జంటైనాలో గోధుమలు వంటచెరుకుగా ఉపయోగపడుతున్నాయి

ఇలాగే, అదనపుధాన్యాలు పండే అర్జంటైనా (దక్షిణ అమెరికా) ఇప్పటికీ గోధుమలను వంటచెరుకుగా ఉపయోగిస్తోంది. గత 4 సంవత్సరాలలో 20 లక్షల టన్నుల గోధుమలు, మొక్కజొన్నలు ఈ విధంగా దగ్ధంచేశారు. అర్జెంటైనాకు యుద్ధానికి పూర్వంకంటె ఎక్కువగా 5 రెట్లు సొమ్ము యిస్తామని ఇండియా ప్రభుత్వం వాగ్దానంచేసినా, ఆప్రభుత్వంఒడంబడికచేసుకునేటందుకు సిద్ధంగాలేదు.

ఇండొనీషియా ప్రభుత్వం 7 లక్షల టన్నుల ధాన్యం మన దేశానికి పంపడానికి సిద్ధంగాఉంది. కాని, లోతట్టు ప్రదేశాలనుంచి ధాన్యాన్ని రేవుపట్టణాలకుచేర్చే ట్రక్కులను బ్రిటిష్ ప్రభుత్వం పంపడంలేదు ("త్వరలో" 200 ట్రక్కులు సప్లై అవుతాయనీ, ప్రతినెలా 1½ లక్షల టన్నుల ధాన్యం ఇండియాకు వస్తాయనీ, మొన్ననే ఇండియా ప్రభుత్వ ప్రతినిధి తెలియజేశాడు. కాని, ఇది ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో చెప్పలేము. — ప్ర. శ. సం.)

అమెరికాలో, అభివృద్ధి నిరోధక ముఠా హూవర్ నాయకత్వంక్రింద, తన స్వాధీనంలో ఉన్న అదనపుస్టాకుతో, తమ కనుకూలంగాఉండే ప్రభుత్వాలకు సహాయంచేస్తుంది; సామ్రాజ్య వ్యతిరేక దేశాలకు మొండిచేయి చూపిస్తోంది. ఉదాహరణకు, జపానుకు, గ్రీసుకు, విరివిగా ధాన్యం పంపుతోంది. యుగోస్లావియా, బల్గేరియా మొదలైన ప్రజా ప్రభుత్వాలకు పంపనిరాకరిస్తోంది.

మన దేశం అవలంభించవలసిన పాలసీ

కాబట్టి, అమెరికన్ కోటీశ్వరులు తమ స్వార్థంకోసం ప్రపంచాన్ని మాడ్చడానికికూడా వెనుదీయని పంథానుచూస్తుకూడా, వారివిషయంలో నోరుమెదపకుండా "అయ్యో అన్నిదేశాలూ ఆహార సంక్షోభానికి గురిఅవుతున్నాయి" అంటూ కూచోవడమా?

లేక, ప్రపంచంఎదుట ఈసామ్రాజ్యవాద ప్రభుత్వాల పాలసీని బూట్టారబట్టడమా?

ఈరెండే మనఎదుటనున్న మార్గాలు. మొదటిమార్గమే రాజేంద్రప్రసాద్ అవలంబిస్తున్నట్లు, ఆయన ఉపన్యాసం ద్వారా వెల్లడవుతున్నది. వేవెల్-శ్రీ వాస్తవముఠా అవలంబించిన విధానాన్ని ఆయన ధైర్యంతో ఎదుర్కోలేకపోతున్నారు. దీనివల్లఅమెరికన్ కోటీశ్వరులు ఇంకా విర్రవీగుతారేగాని, ఎంతమాత్రం దిగిరారు.

రేషన్లలో కోత

"ప్రధానంగా మనకాళ్ళమీద మనం ఆధారపడవలసి వుంది" అని రాజేంద్రబాబు చెప్పారు. ఇది సరియైన సూచనే. కాని, ఎవిధంగా?

ఫిబ్రవరి 16 వ తేదీని వైస్రాయి రేషన్లను తగ్గించడంద్వారా — అని సూచించాడు. దేశంలో దొంగమార్కెట్లను నిర్మూలించలేక, అధిక లాభపరుల్ని సంతృప్తి పరచాలనే ధోరణితో పాలించే నిరంకుశాధికారవర్గం రేషన్లకోతద్వారానే ఆహార సంక్షోభాన్ని పరిష్కరించ పూనుకోడంలో ఆశ్చర్యంలేదు కాని, నెహ్రూ ప్రభుత్వంలో సభ్యుడుగా ఉన్న రాజేన్‌బాబుకూడా "ఇంకా రేషన్లను తగ్గించవలసి వస్తుంది. అందుకు సిద్ధంగా ఉండండి!" అని హెచ్చరించారు. నెహ్రూ క్రిందటి సంవత్సరం విడుదల అయి వచ్చిన వెంటనే దొంగమార్కెటుచేసే వారిని తుపాకితో కాల్చి చంపాలని సూచించాడు. కాని, రాజేంద్రప్రసాదు తన ఉపన్యాసంలో దొంగమార్కెట్టుదార్ల విషయం ఎత్తుకోనేలేదు. నిత్యం జలగలవలె ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పిజేసే యీ మహాత్ములు, రాజేంద్రబాబు కంటికి [illegible] లేదు! ధాన్యం ఉత్పత్తిదార్లు, వర్తకులు తమవద్దనున్న నిల్వస్టాకును స్వాధీనం చేయవలసిందని హెచ్చరించడంతో ఆయన సంతృప్తి పడ్డారు.

ప్రొక్యూర్‌మెంటు పూర్తిగా విఫలమయింది

కాని, నేడు వివిధ రాష్ట్రాలలో కనబడే దృశ్యం ఏమిటి? మంత్రివర్గాలు అవలంబించే ప్రొక్యూర్‌మెంటు విధానం పూర్తిగా విఫలమైంది. ఈయేడు కూడా, ధాన్యం ఈ నరరూపరాక్షసులైన దొంగమార్కెటు దారుల చేతుల్లోకి పోయింది. బెంగాల్‌లో, అమ్మకానికి సిద్ధంగాఉన్న ధాన్యంలో పదవవంతు మాత్రమే ప్రభుత్వం ప్రొక్యూర్ చేయగలిగింది. 7 లక్షల టన్నులు అదనంగాపండిన పంజాబులో కాంగ్రెసు కొయలిషన్ మంత్రివర్గం ఒక్క గింజనుకూడా ప్రొక్యూర్ చేయలేదు. పెద్దపెద్ద షాహుకార్లు పంటనంతా కొనివేశారు. బీహార్‌లో కాంగ్రెసు మంత్రివర్గం 3 లక్షల మణుగులు మాత్రమే ధాన్యం ప్రొక్యూర్ చేయగలిగింది. (జూన్ 20 వ తేదీ వరకు) తిరువాన్కూరులో 8 వ వంతు పంట మాత్రమే ప్రొక్యూర్‌మెంటు జరిగింది. యు. పి. లో కాంగ్రెసు మంత్రివర్గం ప్రొక్యూర్ చేయదలచిన ధాన్యంలో 100 కి 64 వంతులు మాత్రమే లభించాయి.

ఈ విధంగా, దేశంలో పండిన ఆహారపదార్థాలన్నీ దొంగమార్కెటుకు పోయాయి. పేదరైతులు, జనసామాన్యము ఆకలిబాధకు గురిఅవుతున్నారు.

నిల్వ వ్యాపారస్తుల్ని స్తంభింపజేయాలి

ఇదీ, నేటి యదార్థపరిస్థితి. దీన్ని గుర్తించకపోవడం, రేషన్ల కోతమీదే దృష్టిని కేంద్రీకరించడం, సామ్రాజ్యవాదులు అవలంబించిన విధానాన్ని విడిచిపెట్టకపోతే, మహోపద్రవం తప్పదు. నిల్వ వ్యాపారస్తులదే పైచేయి అవుతుంది. ప్రజా సామాన్యము యమయాతనలు పడవలసి వస్తుంది."

"ఉన్న ధాన్యాన్ని అందరికీన్యాయంగా పంచిపెట్టాలి," అనే సూత్రం నిజంగా అమల్లోకి రావాలంటే, నిల్వ వ్యాపారస్తుల్ని స్తంభింపజేయాలి. ప్రజా ప్రతినిధులకు స్టాకులమీదఅధికారంయివ్వాలి.

ఆహార పరిస్థితినిగూర్చి పూర్తి లోగట్టు సంపాదించడానికి, బహుశా, రాజేంద్ర ప్రసాదుకు వ్యవధిలేదు. వైస్రాయి కార్యాలయంలో తయారైన తప్పుడు లెక్కలపైన, బూటకపు సిద్ధాంతాలపైన ఆయన ఆధారపడకూడదు. వేవెల్ శ్రీవాస్తవముఠా మొదటినుంచీ అవలంబిస్తూ వచ్చిన పాడువిధానాన్ని తాత్కాలిక ప్రభుత్వం యిక విడిచిపెట్టవలసిందని ప్రజలు ఎలుగెత్తి హెచ్చరించవలసిన సమయం వచ్చింది.

— 'పీపుల్సువార్' నుంచి

బీహార్ రైతాంగం నిద్రమేల్కొంది!

4000 యకరాల భూమిని తిరిగి లాక్కున్నారు!

ఇంద్రదీప్ సిన్హా

బీహార్ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలభూమిని జమీందారులు రైతుల నుంచి దౌర్జన్యంగా అపహరించారు. మాంఘీర్, గయా, షాహాబాద్ జిల్లాల్లో జమీందారుల దౌర్జన్యం మరీ దారుణంగా కొనసాగుతూ వచ్చింది. రైతులు రాళుకో, పాలుకో, పొలంతేసుకొని, చాలీచాలని తిండితో కృశించిపోతున్నారు.

కాని నేడు రైతులు మేల్కొన్నారు. తమ హక్కుల్ని కాపాడుకోడానికి నడుం బిగించారు. అక్రమంగా జమీందారు లాక్రమించుకున్న 4 వేల యకరాల భూముల్ని 3 నెలల్లో తిరిగి స్వాధీనపరుచుకున్నారు. ఎర్రజెండాక్రింద నేడు బీహార్ రైతులు సాగిస్తూఉన్న వీరోచిత పోరాటాలు అఖిల భారత రైతాంగానికి మార్గదర్శకంగా ఉన్నాయి.

దర్భాంగ మహారాజా సి. పి. యన్. సింగ్ నాయకత్వాన జమీందారులంతా ఏకమై రైతు ఉద్యమాన్ని అణచివేయాలని నానాపాట్లు పడుతున్నారు. తమ దోపిడీ విధానాన్ని ఇకముందుకూడా యథాతీతిగా కొనసాగించుకోవాలని కలలుగంటున్నారు. జమీందారీ విధానం రద్దుచేయగూడదని ప్రచారం చేస్తున్నారు. కాని జమీందారుల కుట్రల్ని రైతులోకం గ్రహించింది. జమీందారీ విధానాన్ని వెంటనే రద్దుచేయాలని రైతుసంఘం తీవ్రంగా ఆందోళనచేస్తూఉంది. జమీందారుల దురంతాల్ని ధైర్యంగా ఎదుర్కొంటూంది.

మాంఘీరుజిల్లా ముందంజ వేసింది

బీహార్ రైతుపోరాటాల్లో దక్షిణమాంఘీర్ జిల్లా అన్నిటికంటె ముందడుగు వేసింది. (ఈ నియోజకవర్గాన్నుంచే బీహార్ ప్రధాన మంత్రి శ్రీ కృష్ణసిన్హా ఎన్నుకోబడ్డాడు.) మహిదాల్, జంగల్‌బీఘా, దియూరా అనే మూడు గ్రామాల రైతులు జమీందారులు ఆక్రమించుకున్న భూమిని (150 బీఘాలు) తిరిగి స్వాధీన పరచుకున్నారు.

కాంగ్రెసు ప్రధానమంత్రి శ్రీ కృష్ణసిన్హాకు ఇది గిట్టలేదు. భూస్వాములు స్వంతంగా దున్ని సాగుచేసే భూమిని భూస్వాములకే స్వాధీనం చేయాలని ఉత్తరువులు పంపించాడు. భూస్వాములు వెంటనే దొంగదస్తావేజులు సృష్టించి తామే స్వయంగా పొలం దున్ని సేద్యంచేస్తూ ఉన్నట్లు రుజువుచేసి 65 బీఘాల భూమిని వశపరచుకున్నారు.

యేనుగునెక్కివచ్చిన మేనేజరు గతి

రామధారీ, ప్రకాశ్ ఆనందపురి అనే కమ్యూనిస్టుల నాయకత్వాన బిరూనా అనే గ్రామంలో రైతులు జమీందారుల్ని ధైర్యంగా ఎదిరించి తమ భూముల్ని వశపరచుకున్నారు. రైతుల ధైర్యసాహసాలను చూచి జమీందారు ఉగ్రుడైపోయ్యాడు. రైతులమీద దండయాత్ర చేయడానికి కొందరు రౌడీల్ని తయారుచేశాడు. గ్రామకరణం నాయకత్వాన రౌడీలు రంకెలువేసుకుంటూ పొలందగ్గిరకు వెళ్ళారు. రైతులుకూడా ఇందుకు సిద్ధంగానే ఉన్నారు. రైతులు ఒక్కపెట్టుగా కదలి ముందుకు నడిచేటప్పటికి, రౌడీలగుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. వెక్కిరిలంచూపి పగుయబుచ్చుకున్నారు. కరణం మేనాయెక్కి దారిబట్టాడు.

రైతులు పొలందున్ని విత్తనాలువేశారు. ఈ విషయాన్నిగురించి దర్యాప్తు చేయడానికి మరునాడు జమీందారు మేనేజరు ఏనుగునెక్కి రాజఠీవితో బయలుదేరి పొలందగ్గిరకు వచ్చాడు.

చేతుల్లో ఎర్రజెండాలు ధరించి బారులు తీర్చి పొలందున్నుతూ మంచోపితున్న రైతుల్ని చూచేటప్పటికి మేనేజరుకు కాళ్ళుచేతులు చల్లబడ్డాయి. ఏనుగును వెనక్కితిప్పి, బ్రతుకు జీవుడాఅని ఇంట్లోపడ్డాడు.

స్త్రీలు రౌడీలను తరిమివేశారు

భదైలీ అనే గ్రామ జమీందారు మరో పన్నాగం పన్నాడు. తన మహారంలో మేవ తయారుచేస్తూ ఉన్న రౌడీల్లో ఒకతన్ని రహస్యంగా దాచాడు. రైతులే అతనిని 'మాయం' చేశారని పోలీసు స్టేషనుకు రిపోర్టు పంపించాడు. జమీందారుల చెప్పుచేతల్లో మెలగే పోలీసులు ఎటువంటి విచారణ చేయకుండానే, జమీందారు రిపోర్టుమీద ఆధారపడి, రైతుల్లో ముఖ్యలయిన వారినందరిని అరెస్టు చేశారు.

ముఖ్యలయిన రైతులంతరు జైల్లో ఉండడం వల్ల ఇదేమంచి అవకాశంఅని జమీందారు తనరౌడీల్ని రైతుల భూములు ఆక్రమించుకోడానికి పంపించాడు. కానిపాపం జమీందారులకు రైతుసంఘం యొక్క అమోఘశక్తి ఎలా అవగతం అవుతుంది? రైతు వీరులు జైల్లో ఉన్నారని రైతుల్లో నిరుత్సాహం కలుగుతుందా? రైతునారీమణులుకూడా నడుంబిగించి, వీరోచిత వేషాలుధరించి రౌడీలనుతరిమివేశారు.

"ఈభూమిమాది. మేమే దున్నుకుంటాం మేమే అనుభవిస్తాం" అనిరైతులు గంభీర నినాదాలిచ్చుకుంటూ, పొలందున్ని విత్తనాలు చల్లారు.

జమీందారుల ఘాతుకచర్యలు

గయాజిల్లాలో జమీందారులు హృదయ విదారకమునైన ఘాతుకచర్యలు చేశారు. బీహార్ రాష్ట్రంలో ప్రముఖ కాంగ్రెసు పత్రిక అయిన 'రాష్ట్రవాణి' ఈ విధంగా ఒకవార్త ప్రకటించింది.

"మైత్రా గ్రామంలో జమీందారు తయారుచేసిన సాయుధరౌడీలు రైతుల్ని దారుణంగా కొట్టి హింసించారు."

"అమవన్ అనే గ్రామంలో జమీందారీ రౌడీలు 25 మంది రైతుల్ని కొట్టి గాయపరిచారు. ఒకరైతును ఘోరంగా హత్యచేశారు."

"కుర్విహార్ అనే గ్రామంలో త్రివేశ్వర్ సింగ్ అనే రైతునాయకుణ్ణి రౌడీలు జమీందారీ కచ్చేరీముందు ఖూనీ చేశారు."

రైతుస్త్రీల ఎర్రసేన

బీహార్‌లో ఇంతవరకు జరిగిన రైతు పోరాటాల్లో 'సింధారీ' గ్రామరైతుల పోరాటం కాంగ్రెస్ కిసాన్ నాయకులైన యదునందన్ శర్మగారి అధ్వర్యంక్రింద జరిగింది.

గ్రామంలో ఉన్న స్త్రీలందరు ఎర్రసేన (రెడ్ వాలంటీర్ కోర్)గా ఏర్పడ్డారు. ఎర్రచొక్కాలు, ఎర్ర బాడీలు ధరించారు. మిలటరీ కవాతు నేర్చుకున్నారు. పరంపరాగతంగావస్తూవున్నపర్దా (ఘోషా)ను విడిచి, తమ భర్తలతో చేయిచేయికలిపి, అగ్రశ్రేణిలో నుంచున్నారు.

జమీందారుని ఎదిరించి, ఓడించి, రైతులు తమ భూమిని గుంజుకున్నారు.

నాయకుని ఊగిసలాట

ఈ రైతుపోరాటాల్లో కాంగ్రెసువాదులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. యదునందనశర్మ 'సింధారీ' పోరాటానికిస్వయంగా నాయకత్వం వహించాడు కాని కాంగ్రెసు నాయకులు తనమీద డిసిప్లినరీచర్య తీసుకుంటారేమో అని, శర్మాజీ మొదటినుంచి వెనుక ముందాడుతున్నాడు. "ఈపోరాటం అంతా మీరే తెచ్చిపెట్టా"వని రాష్ట్రకాంగ్రెసు కమిటీ మందలించేటప్పటికి, యదునందన శర్మ ఈపోరాటంతో నాకేమీసంబంధంలేదని మెల్లగా జారుకున్నాడు.

ఇదేవిధంగా స్వామీ సహజానంద సరస్వతి కూడా, పోరాటం అత్యున్నత స్థాయికి చేరుకున్న సమయంలో డెప్యూటీ కమీషనర్‌ను వచ్చి జోక్యం కలిగించుకోవాలసిందిగా మహజరు పంపించాడు. అందుకు ఈ కమిషనర్ అంగీకరించాడు. అంతటితో పోరాటంఆగిపోయింది.

ఆ డిప్యూటీ కమీషనర్ నిర్ణయం ఎలా ఉంటుందో వేరే చెప్పాలా? జమీందారు కనుకూలంగా తీర్పుచెప్పారు. ఈలా ఊగిసలాడే నాయకుల్ని, ఉద్యోగస్థుల్ని నమ్ముకోవడంవల్ల వచ్చేఫలితమేమిటో రైతులు స్వయంగా కండ్లారా చూశారు. తమ సంఘశక్తే తమకాధారమని గ్రహించారు. 'మరో' పోరాటానికి సన్నద్ధమవుతున్నారు.

రైతుల సంఘశక్తికి ఓటమి అంటూ లేదు. జమీందారీ విధానంరద్దు అయిందాకా రైతులకు విశ్రాంతిలేదు. విజయం రైతులదే. దున్నేవారికే పొలం. రైతుల కష్టార్జితాన్ని దోచుకుతినే పరాన్నభుక్కులకు, జమీందారులకు, నేటి సమాజంలో స్థానం లేదు. అఖిలభారత రైతాంగానికి బీహార్ రైతులు నేర్పుతూ ఉన్న పాఠమిదే.

—"పీపుల్సువార్" నుండి

మనదేశాన్ని బ్రిటిష్ సేనలతో బంధించేందుకు కుట్ర

బ్రిటిష్ ప్రణాళిక బండారం బయటపడింది

తాత్కాలిక ప్రభుత్వసభ్యుడు సర్దారు బలదేవసింగ్, యుద్ధశాఖసభ్యుడుగా అధికారం స్వీకరించాడు. కొద్దిరోజులలోనే ఆయన తాను చేయబోయేదేమిటో చెబుతాడనే అనుకోవచ్చు.

భారతీయ సర్వసేనాని, ఆకిన్‌లెక్ ఒక భారతీయుని చేతిక్రింద, తాను పనిచేయడానికి ఆతురత పడుతున్నట్లు చేబుతూనే, బలదేవసింగు మాటాడేలోపుగా సొంత నిర్ణయాలు కొన్ని చేసేశాడు.

గతమాసంలో క్వెట్టాలో ఆయన ఇచ్చిన ఉపన్యాసంలోని విషయాలే నేడు అమలులో పెట్టబడుతున్నాయి.

బ్రిటిష్ సామ్రాజ్యంలో ఇండియా ఒక భాగమట

"బ్రిటిష్ సామ్రాజ్యంలో, భారతదేశం స్వతంత్రాధికారాలతో ఒకభాగంగా వుంటుంది గనుక, నేను భారతదేశ సైన్యాలవిషయమై ఒక కార్యక్రమం ఇవ్వదలచుకున్నాను. భారతదేశం గనక బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగావుండకుంటే, మనకు కనపడని, అనుకోని, సమస్యలెన్నో వచ్చిపడతాయి. సరియైనకార్యక్రమం వేసుకోడం అసంభవమైపోతుంది." అని ఆకిన్‌లెక్ అన్నాడు.

ఈనాడు బ్రిటిష్‌వారు అవలంబిస్తున్న విధానం ఈమాటలలో స్పష్టంగా తెలుస్తోంది. మనకు ఇష్టం అయితే సామ్రాజ్యంలోంచి విడిపోవచ్చునని బ్రిటిష్ ప్రధాని అట్లీ, మంత్రివర్గరాయబారులు తెగ దబాకొట్టారు. ఆ మాటలకు ఎంత విలువ యివ్వాలో, భారత సర్వసేనాని మాటలలో తేలిపోతోంది.

ఆకిన్‌లెక్ తన కార్యక్రమాన్ని బహుహుందాగా బయటపెట్టాడు. కాని, ఆయన చెప్పిన మాటలలోని అసలు అర్థం ఇది:

అసలు అర్థం

"భారతదేశ సైన్యాల్ని బలహీనపరచి, భారతదేశం సామ్రాజ్యంనుంచి విడిపోకుండేటట్లు, బ్రిటిష్‌సేనలు దండిగా భారతదేశంలో వుండేలా చేస్తాము."

ఆకిన్‌లెక్ ఎత్తులు బలదేవసింగ్ సాగనిస్తాడా? భారతదేశాన్ని సామ్రాజ్య భాగంగా వుండేటట్లు మన తాత్కాలిక ప్రభుత్వం పై కార్యక్రమమే వేస్తుందా?

భారతదేశం విడిచి వెళ్ళండి!

"భారత ప్రభుత్వం దేశంలో బ్రిటిష్ సేనలు వుండాలంటే, వుంటాయి" అన్నాడు సర్వసేనాధిపతి అలా వుంచడానికి బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరిస్తేనేనని, అయన ఒక హంసపాదు పెడుతున్నాడు. భారతదేశం విషయంలో సామ్రాజ్యవాదుల అశలు, అభిప్రాయాలు ఎలాంటివో ఎరగని దద్దమ్మలమని ఆయన అభిప్రాయం కాబోలు!

ఈవిషయంలో బలదేవసింగ్ఏమంటారు? ఆకిన్‌లెక్ కార్యక్రమం ప్రకారం బ్రిటిష్

(మిగతా 11 వ పేజీలో)

చిన్న కథ

'నువు కమ్యూనిస్టువా?'

కొడవటిగంటి కుటుంబరావు

ఏమిటో తెగ పేలేస్తున్నాడు. ఇది తిద్దరు నోళ్లు తెరుచుకు వింటున్నారు. గ్రాములో ... దూరంగా చూచున్నవాళ్లు కూడా వా... అతనికేసి చూస్తున్నారు. కొందరు గుసగుసలాడుతుంటూ, నవ్వుతుంటూ, మధ్యమధ్య మనవాడికేసి చూస్తున్నారు. ఇటువంటి తెలుగువాళ్లున్నప్పుడు పట్నంలో అరవలకు ఉత్తరాదివాళ్ళంటే అలుసు కాకేమవుతుంది?

నిప్పులేదట. జైళ్ళలో పెట్టినవాళ్ళకి చికిత్స చేయించలేదట. దీన్ని గురించి విచారణ చేయించమంటే మన మంత్రులు చేయించ మన్నారట.

ఎవరు నమ్ముతారీ పుక్కిటి పురాణాలన్నీనీ మన కాంగ్రెస్‌మంత్రుల హయాములో, ఇటువంటివి జరుగుతాయా? ఈసత్యసంధులు సైదాపేటవెళ్ళి ఇవన్నీ చూశారు కాబోలు.

"రెండేళ్ళపై చిల్లంగా పాకీవాళ్ళ జీతాలు ... అని ఆలోచనచేస్తూండేవాళ్ళంగ ... చెప్పారు. సమ్మె చేస్తామంటున్నారు. చెయ్యబోతున్నారనేసరికి మనిషికి 2 రూపాయలిస్తామన్నారు. అంతకంటే డబ్బు ఇవ్వ...

నేను మొదట్లో వీధిగొడవ పట్టించుకోనే లేదు. కాని సైదాపేటా, పాకీవాళ్ళూ అనే మాటలు వినపడేటప్పటికి శ్రద్ధగా వినసాగాను. ఈ దిక్కుమాలిన పాకీసమ్మెను గురించి ఇంత ఆసక్తితో మాట్లాడేవాళ్ళుంటారని ...

...

వాళ్ళు అనువర్తిలో చేరారుట. గంటన్నర సేపు ఈ విధంగా వేటాడి పోలీసులు ఇరవైఇద్దర్ని పట్టుకెళ్ళి వారం వారం శిక్ష వేయించారుట. వాళ్ళ తరపున ప్లీడర్లను మాట్లాడ ...

'ధర్తీ కే లాల్'

ప్రజానాట్యమండలి ఫిలిం పారిస్‌లో ప్రదర్శింపబడుతుంది

బొంబాయి, అక్టోబరు 8

1943వ సంవత్సరంలోవచ్చిన భయంకర మైన బెంగాలు కరవునుగూర్చి "ఇండియన్ పీపుల్సు థియేటరు" వారు (భారత ప్రజా నాట్యమండలి) ఒక ఫిలిం తీశారు. దాని పేరు "ధర్తీకే లాల్" (మాతృభూమి బిడ్డలు). ... సంస్థ సమావేశం కాబోతూంది. ఆ సందర్భంలో ప్రపంచమందలి ఉత్తమ చిత్రాలలో కొన్నిటిని ప్రదర్శిస్తారు. "ధర్తీకే లాల్" కూడా ప్రదర్శింపబడుతుంది.

నీకన్న రాజెవరు ఓ రైతా!

బి. పార్వతి

నీకన్నరాజెవరు. ఓ రైతా!
పంటచేలల్లోని బంగారు ధాన్యంబు
నీదురక్తపు మడుగు విలచియున్నవిగాన
దేశమంతానీది ఓరైతా పంటలన్నీనీవి. ఓరైతా!

దారిద్ర్య దేవతను తలదాల్చు కొన్నావు
భాగ్యలక్ష్మిని నీవు పరులకిచ్చేవా
నీకన్నరాజెవరు ఓరైతా: నీకన్న భోగెవరు: ఓరైతా!

పండు వెన్నెలలోన నిండు చీకటిలోన
పగలనక రేయనక విలువ ప్రాణాలొడ్డి
పశువులూ ఫలములూ ప్రజలపరమూ జేయు
నీకన్నదాతెవరు ఓరైతా నీకన్న దొంతెవరు ఓరైతా॥

చెల్లు చీటీ లందుకోవయ్యా

ముక్కామల నాగభూషణం

ఓ చేవదరిగిన జమీందారా! చెల్లుచీటీ లందుకోవయ్యా
పచ్చపచ్చని పంటపొలములు — పరులపాలొనరించినారల
పంచజేరిన వంచకుడవీవూ — ఓ పరప్రభుత్వపు ప్రథమతొత్తా!
ప్రజలు విన్నిక వదలబోరయ్యా! ॥ఓ॥

కటికినెత్తురు పీల్చివేసి — కర్షకుల నాశనముజేసి
కరువునే సృజియించినావయ్యా — ఓ కోడివందెఖ్ఖ మోజుకాడా!
కాచుకొమ్మిక కర్షకుల వాటి ॥ఓ॥

అడవులను, బంజర్లు, చెరువుల — నన్నిటిని కాజేసినాడవు
పాడుజేశావ్ పల్లెలన్నిటినీ — ఓ గిండి గుర్రపువందెకాడా!
పండినది నీ పాపఫలమంతా ॥ఓ॥

పరప్రభుత్వముపైన కత్తిని — పట్టి ప్రజ యుద్ధించుచుండగ
ప్రజల గానిజేసినావయ్యా — ఓ సాటిలేని దేశద్రోహి భరతదేశ విభీషణాయా
ప్రజల తీర్పుకు సిద్ధపడవయ్యా ॥ఓ॥

నీదు స్వార్థము నిలుపుకొనుటకు — నీదు రంగును మార్చినావా!
దేశభక్తుల ముసుగు వేశావా? — ఓ మేక చర్మెలొనున్న వ్యాఘ్రమా!
వేసమున ప్రజ మోసపోరయ్యా ॥ఓ॥

మిమ్మెకాదు మీరు నమ్మిన — పరప్రభుత్వపు పాదులన్నిటి
పెకిలివేయుగ ప్రజలు లేచారు — ఓ చేవదరిగిన జమీందారా!
చెల్లుచీటీ లందుకోవయ్యా

హే రమణా

"పా. ఫి"

చెప్పాడు: ఫ్రాన్సు దేశంలోకూడా ... ఉన్నారని గుర్తించటం దేశద్రోహంతో సమానమట. ఎందుచేతనంటే ఆ కూడి ప్రజాప్రభుత్వం అందరికీ ...

...

భగవాన్! నాకు ఇహమూ, పరమూ లేకుండా చేశావు! నాకూ, నాబోటి అంధకారంలోవున్న ఇతర రచయితలకూ ఇంకేది దిక్కు?

తగ్గింపు ధరలు

★

ప్రజాసామాన్యానికి అందుబాటులో ఉండడానికై ఈక్రింది ముఖ్యమైన ప్రచురణలను ప్రజాశక్తి బుక్‌డిపో లన్నింటిలోనూ తగ్గింపు ధరలకు అమ్ముతున్నాం.

1	అంతిమపోరాటానికిఐక్యమవుదాం		0- 1-0
2	కాంగ్రెసుకార్యవర్గానికి కమ్యూనిస్టుల జవాబు	1 భా	0- 8-0
3	..	2 భా	0-12-0
4	..	3 భా	0-12-0
5	అందరికీ తిండి		0- 4-0
6	అందరికీ ఉద్యోగాలు		0- 4-0
7	మేము కాంగ్రెసులో ఎందుకు చేరలేదు?		0- 4-0
8	అంతిమపోరాటానికి కదలిరండు		0-10-0
9	సిక్కు మాతృభూమి		0- 4-0
		మొత్తం ధర	3-11-0
		పెట్టి ఒకేసారి కొనువారికి ధర	2- 0-0

★

ప్రజాశక్తి ప్రచురణాలయం

మొగల్రాజపురం, బెజవాడ

సంస్థానాధీశునితో పొత్తు; ప్రజా ఉద్యమంపై నిప్పులు!

టెహ్రీ సంస్థాన పరిస్థితుల్ని గూర్చి జయనారాయణవ్యాస్ రహస్యరిపోర్టు

రమేష్ సిన్హా

మూడు వారాలక్రితం 'పీపుల్సు ఏజ్' ఆఫీసుకు ఘర్వాల్ విలేఖరి ఒక రహస్యమైన 'పత్రం' పంపించాడు. అది అఖిలభారత సంస్థాన ప్రజామండలి కార్యదర్శి, జయనారాయణవ్యాస్, టెహ్రీ సంస్థానం వెళ్ళియిచ్చిన రిపోర్టు.

టెహ్రీ సంస్థానంలో ప్రజాఉద్యమం మంచి ఉన్నతస్థాయిలో వుండగా, శ్రీవ్యాస్ అక్కడికి వెళ్ళాడు. ఆ పోరాటాన్ని అణచేందుకై మహారాజా ఎంతెంత దారుణకృత్యాలు సాగించాడో పాఠకులకు తెలుసు.

వ్యాస్ టెహ్రీవెళ్ళి ఇచ్చిన ఆ రిపోర్టు చూస్తే, దేశభక్తు డెవ్వడైనా అటువంటిది వ్రాసివుంటాడా ... అని అనుమానం వేస్తుంది.

వెంటనే మా ఘర్వాల్ విలేఖరికి, అసత్రం సరియైనది ఔనో కాదో తెలుసుకోమని కబురుచేశాం. అతడు, టెహ్రీ ప్రజామండలి నాయకులు, కూడా ఆ పత్రం, సరియైనదేనని తెలిపారు.

సంస్థాన ప్రజామండలి నాయకులే సంస్థానాధీశులను సంతృప్తిపరచి, రాజీ మార్గాలు అవలంబించ ప్రయత్నించడం సంస్థాన ప్రజల దౌర్భాగ్యం.

...

ద్వారా నిర్బంధవిధానం తీవ్రం చేయడానికి పోలీసులకు అవకాశం కలిగించారు.

పోలీసులు ప్రజల 'దుష్ప్రవర్తన'కు ఉద్రిక్తులై 'అనుచితంగా' ప్రవర్తించారట.

...

పరులు, అనుభవ హీనులు. ప్రజా జీవితం అంటే ఎరగనివారు, చులకనగా ఉద్రేకపడి పోయేవాడు." అని వ్యాస్ వ్రాసాడు.

...

౫. "మహారాజా యొక్క అధీనంలో, శ్రీవారి సింహాసనానికి ప్రమాదం కలుగకుండా, ప్రజాప్రభుత్వాన్ని స్థాపించడమే" ప్రజామండలియొక్క ప్రధాన గమ్యం.

కమ్యూనిస్టు వ్యతిరేకత

వ్యాస్ తెల్పిన అంశాలు ఇంతేకాదు. సంస్థానాధీశునికి ప్రజలకుమధ్య రాజీ కుదరకుండా చేసేటందుకై కమ్యూనిస్టులే టెహ్రీలో ప్రస్తుత వుద్యమాన్ని లేవదీశారని వ్రాసాడు.

ఇంతవరకు జైళ్ళలో నిర్బంధింపబడి ఉన్న నాయకులలో కమ్యూనిస్టు ఒక్కరూ లేరు. ప్రజామండలి కార్యవర్గం అంతలో ఒకేఒక కమ్యూనిస్టు వున్నాడు. ఇప్పుడు అతనినీ తొలగించారు. ఈనాటి వుద్యమానికి నాయకుడయిన దౌలత్‌రామ్ కమ్యూనిస్టుకాదు.

...

ప్రజలు విరాకరించారు

...

ప్రజామండలిలో కొత్త అల్లరులు

...

రాజుయొక్క ఆజ్ఞ

...

ఒకవేపు మతకక్షలకు ప్రోద్బలం మరోవేపు కంపెనీషేర్లకై భాయిభాయి

బెంగాల్‌లో మహాసభ — లీగ్ నాయకుల నాటకం

కలకత్తాలోని దేశప్రియపార్కులో అగస్టు 14న - అంటే కొట్లాటలకు సరిగ్గా రెండు రోజుల ముందుగా - నళినీరంజన సర్కార్ లీగ్ పోరాట తీర్మానంమీద విరుచుకుపడ్డారు ...

రాజా వున్నాడు: ప్రతిదినమూ లీగుయెడ, మహమ్మదీయులమీద విషంగ్రక్కే పత్రికల యజమాని, బిర్లా కుటుంబీకుడు మరొక ...

...

నెహ్రూ విదేశాంగ విధానం ★ ★ ★

సామ్రాజ్యవిధానంతో తెగతెంపులు చేసుకోవాలి

ప్రకటించిన విధానాన్ని అమలుజరపాలి

మోహన్ కుమార మంగళం

తాత్కాలికప్రభుత్వ విదేశాంగ విధానము గూర్చిన ప్రధానాంశాలను పండిత నెహ్రూ గతవారం విలేఖరుల సభలో వివరించాడు. బ్రిటను ఉపగ్రహంగా భారత ప్రభుత్వం ఇంతవరకు అనుసరిస్తూ వచ్చిన పాతసామ్రాజ్యవిధానంతో సంబంధం తెంపుకొని తొలినుండి కాంగ్రెసు కోరుతూ వచ్చిన ప్రజాస్వామ్యవిధానాన్ని ప్రకటించినందుకు ప్రతి భారత ప్రజాస్వామ్యవాదీ హర్షిస్తాడు. అందులో సందేహంలేదు.

కాని, తాత్కాలిక ప్రభుత్వం స్వతంత్ర ప్రభుత్వం కాదు; వైస్రాయి వీటో, బ్రిటిష్ సేనలు, బ్రిటను అధికారం క్రింద ఉన్న ఉద్యోగులు తాత్కాలిక ప్రభుత్వం చుట్టూ ఉన్నారు.

ఈ హద్దులను ఎదుర్కొని నెహ్రూ ప్రకటించిన ఉజ్వల భావాలను తాత్కాలికప్రభుత్వము అమలు జరపగలదా అన్నదే నేటి సమస్య. అలా అమలు జరిపితే ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలలో భారతదేశం కూడ ఒకటిగా చేరగలుగుతుంది. పండితనెహ్రూ ప్రకటనలోని ముఖ్యాంశాలీ క్రింద వివరిస్తున్నాము.

విదేశాలతో సంబంధాలు

1. అంతర్జాతీయవ్యవహారాల్లో భారతదేశం ఇంతవరకు బ్రిటనునే అనుసరిస్తూ వచ్చింది. ఇకమీద కామన్వెల్తు దేశాలతో గాని, బ్రిటన్‌తోగాని చేరదు; ఆయా సమస్యలను, న్యాయంగా, నిష్పక్షపాతంగా పరిశీలించి, స్వతంత్ర నిర్ణయాలు చేస్తుంది.

2. వలసదేశాల స్వాతంత్ర్యం, వివిధ దేశప్రజల స్వయంనిర్ణయహక్కు లక్ష్యంగా ఉంచుకొని తాత్కాలిక ప్రభుత్వం పని చేస్తుంది. కాబట్టి భారతీయులను పీడిస్తున్న నేటి దక్షిణాఫ్రికా ప్రభుత్వపు విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.

3. భారత ప్రభుత్వం మిత్రరాజ్య ప్రణాళికను అంగీకరించి, మిత్రరాజ్య సమితిలో సంపూర్ణంగా పాల్గొంటుంది; అగ్రరాజ్యాల వీటో అధికారాన్ని భారత ప్రతినిధులు బలపరుస్తారు. ఎందుకంటే, అగ్రరాజ్యాల ఐక్యత అతిప్రధానమైంది. కాని నెహ్రూ దృష్టిలో వీటో ప్రజాస్వామికానికి వ్యతిరేకమైనది.

ఈప్రకటనలో, పూర్వం వీటోహక్కును విమర్శిస్తూ చేసిన విమర్శలను నెహ్రూ మార్చుకొన్నాడు; అయినప్పటికి, వీటో ప్రజాస్వామ్యానికివిరుద్ధమన్నాడు. అందువల్ల "అల్పరాజ్యాల" హక్కు-లంటూ బ్రిటన్ ప్రధాన ఉపగ్రహం డాక్టర్ ఇవాట్ జిత్తుల వలలో నెహ్రూ పడతాడేమో అన్న అనుమానం కల్గుతోంది.

4 ఇతరరాజ్యాలతో — ముఖ్యంగా పొరుగు రాజ్యాలతోను, అగ్రరాజ్యాలైన అమెరికా, సోవియట్‌రష్యాలతోనూ-తాత్కాలిక ప్రభుత్వం ప్రత్యక్షసంబంధాలు పెట్టుకో దలచుకున్నదని నెహ్రూ స్పష్టంచేశాడు.

సోవియట్ గుర్తింపు

కాని ఒకటి మనం గమనించాలి. నెహ్రూ అధికారప్రకటనలో సోవియట్‌ను గూర్చి ప్రస్తావించకుండా జాగ్రత్తపడ్డాడు; ఎవరో ప్రశ్నించగా సమాధానం చెబుతూ నెహ్రూ రష్యాపేరెత్తాడు. అంతే. అదికూడ స్పష్టంగాలేదని "క్రిసెంట్ జర్నల్" పత్రిక వ్రాసింది:

"నెహ్రూ మాటలు ఉండవలసినంత స్పష్టంగా లేవు....కేవలం దగ్గరున్నది కాబట్టేకాదు, రష్యామీద అంతకన్నా మన అవసరం గొప్పది. సమాజ ఆర్థిక రంగాలలో రష్యా చేస్తున్న కార్యాలను ఏదేశమూ తక్కువ చూపు చూడలేదు....ఆ అనుభవాన్ని అస్వతంత్ర భారతదేశంకూడా ఎందుకు ఉపయోగించుకోకూడదు? కూడదనేందుకేమీ కారణంలేదు" (క్రీసెంట్ జర్నల్)

భారతదేశ రాజ్యాంగ విధానాన్ని బ్రిటన్ నడుపుతూండడంవల్ల, సోవియట్ యూనియన్‌కూ మనకూ మధ్య ఒక "ఇనుపతెర" ఏర్పడింది.

రష్యా భారతదేశాలమధ్య స్నేహ సంబంధాలను ఏర్పరుచుకోవాలన్న వాంఛను, తాత్కాలికప్రభుత్వం నిజంగా అమలు జరుప దలచుకున్నట్లయితే, మొట్టమొదట ఈ ఇనుపతెరను నిర్మూలించాలి. అప్పుడే మన పొరుగురాజ్యమైన రష్యానుండి యదార్థవార్తలు రాగలుగుతాయి. (ఇప్పుడు రాయిటర్ అబద్ధపు వార్తలే వస్తున్నాయి) సోవియట్ పుస్తకాలమీద, కరపత్రాలమీద, ఫిల్ములమీద ఉన్న నిషేధాలన్నిటిని తొలగించాలి. రాయబారులను ఏర్పరచడంతో పాటు ఈ పనులు చేయాలి.

అలా చేసినట్లయితే, సోవియట్ విప్లవం యొక్క ఫలితాలను అనుభవాలను భారత ప్రజలు సమగ్రంగా తెలుసుకొనేందుకు వీలు కలుగుతుంది.

మన పొరుగు రాజ్యాలు

"మన పొరుగు రాజ్యాలతో స్నేహసంబంధాలు ఏర్పరచుకోవడమే మా ఆశయం; ఏ దేశంలోని జాతీయోద్యమాన్ని గాని అణచేందుకు భారతసేనను గాని, ధనాన్ని గాని ఉపయోగించనీము అని నెహ్రూ స్పష్టపరిచాడు.

ఇది కూడ పూర్వం ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతికి వ్యతిరేకమైనదే. బ్రిటీషు సామ్రాజ్యంలోని రేవులను రక్షించటానికి ఇంతవరకు భారతసేనలు ఉపయోగింపబడుతున్నవి. ఇతర దేశాల ఉద్యమాలపై దూకే సేవలకు భారతదేశం ఇంతవరకు కేంద్రస్థానంగా ఉంటూ వచ్చింది.

ఇండోనీషియా రిపబ్లిక్కును అవతలలో గుర్తిస్తున్నామని, ఆ దేశం స్వతంత్రం సాధించుకోవాలని కోరుతున్నామని కూడ నెహ్రూ చెప్పాడు.

కొండజాతులతో (వజీరిస్తాన్ వగైరా) సంబంధం ఏర్పరచుకొనే విషయంలోకూడ నెహ్రూ, పాతపద్ధతిని మారుస్తామన్నాడు. తమ కుట్రలన్నిటికి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కొండజాతి ప్రాంతాలను ఉపయోగిస్తూ వచ్చారు. ఆఫ్ఘనిస్తాన్‌ను సోవియట్ వ్యతిరేక కేంద్రంగా చేయాలని చూస్తున్నారు; ఈ విధానంమార్చి కొండజాతుల ఆర్థిక సమస్యలను పరిష్కరించే నిమిత్తం వారితో స్నేహపద్ధతిని అనుసరిస్తామని, వారి స్వతంత్రాన్ని, ఆఫ్ఘనిస్తాన్ ప్రయోజనాలను గౌరవిస్తామని నెహ్రూ చెప్పాడు.

విదేశాల్లోని భారతసేనలను రప్పించాలి

ఇతర దేశాల్లోని ప్రజా ఉద్యమాలను అణచేందుకై బ్రిటను ఇప్పటికి 40 వేల భారత సైన్యాన్ని ఉపయోగిస్తున్నది. మాకు తెలిసినంత వరకు సేనల సంఖ్య ఇస్తున్నాము:

బర్మా	17 వ డివిజన్	10,000	సైనికులు
హాంకాంగు	7 వ ,,	10,000	,,
ఇండోనీషియా	26 వ ,,	10,000	,,
ఇరాక్	ఒక డివిజను	10,000	,,
	మొత్తం	40,000.	

వీరు కాక, మలయా, సయాం, ఫ్రెంచి ఇండోచైనా, అండమానుదీవులు, మధ్యప్రాచ్యం వగైరాలలోకూడ భారతసైనికులున్నారు.

వీ రెప్పుడు తిరిగి వస్తారు? పొరుగురాజ్యాల స్వతంత్రోద్యమాలను అణచేందుకు భారతపుత్రులు సాధనాలు కారాదు. వెంటనే తాత్కాలికప్రభుత్వం చర్యతీసుకోవాలి.

ఐతే, ఈ విదేశాంగ విధానంలోని ఏ అంశాన్ని అమలు జరపాలన్నా, బ్రిటనుకు, తాత్కాలికప్రభుత్వానికి ఘర్షణ తప్పదని స్పష్టంగా కనబడుతూంది.

ఎడతెగని పోరాటం

వివిధదేశాల స్వతంత్రాన్ని బలపరచడమంటే, ఇండోనీషియా, గ్రీసులను బానిసలుగా ఉంచాలనుకున్న బ్రిటన్ను వ్యతిరేకించాలి; వలసదేశాల ప్రజల స్వతంత్రానికై పనిచేయాలంటే, తాత్కాలికప్రభుత్వం ఈజిప్టునుండి బ్రిటిష్‌సేనలు వెళ్ళిపోవాలన్న కోర్కెను బలపరచాలి; ప్రపంచశాంతికోసం పనిచేయాలంటే, అయిదు ఖండాలకు వ్యాపించిన సైనిక కేంద్రాలున్న బ్రిటన్ అమెరికా యుద్ధోన్మాదులకు వ్యతిరేకంగా పోరాటం సాగించవలసి ఉంటుంది. అలాగే కొండజాతులవిషయంలో, బర్మా మలయాల విషయంలోకూడా.

కాబట్టి, నెహ్రూ ప్రకటించిన విధానం అచ్చితంగా అమలుజరపాలంటే బ్రిటన్‌తో పోరాటం తప్పదు. ఇలాంటి ప్రజాస్వామిక విధానాన్ని ఆచరణలో పెట్టడంకోసం ఈ పోరాటాన్ని తమ ప్రతినిధులు అంతర్జాతీయ సమావేశాల్లో సాగించేటట్లు తాత్కాలిక ప్రభుత్వం చేస్తుందా అన్నదే ప్రశ్న.

అలా చేసి వేవెల్ పాత సామ్రాజ్య విధానంతో, విదేశాంగ విధానంతో తెగతెంపులు చేసుకుంటుందా నెహ్రూప్రభుత్వం అన్నదే సమస్య.

ప్రధాన సూత్రాల నుండి, ప్రభుత్వాన్నెదుర్కొంటున్న సమస్యలను ఆచరణలో పరిష్కరించవలసి వచ్చేప్పటికి నెహ్రూ తప్పటడుగులు వేస్తున్నట్లు కనబడుతుంది. అమలు జరపడంలో పాత వేవెల్ విధానంతో నెహ్రూ రాజీపడుతున్నట్లుగా, ఆవిధానాలలో తెగతెంపులు చేసుకొనేందుకు వెనుకంజవేస్తున్నట్లుగా, కనిపిస్తుంది.

ఇండోనీషియా నుండి, ఇతర దేశాల నుండి భారతసేనలను నెహ్రూ ఉపసంహరించాలన్నాడు. కాని సామ్రాజ్యవాదుల పద్ధతిని సమర్థిస్తున్నట్టు స్పష్టమవుతోంది. నౌకల సమస్య. యుద్ధకార్యాలయం లాంటి సంస్థల జడత్వమూ ఆ సేనలను రప్పించడములో ఆలస్యానికి, ఆటంకాలకు కారణమవుతున్నదని నెహ్రూ అన్నాడు.

భారతసేనలను వెనక్కు రప్పించాలన్న విషయం గమనించి భారతీయ ప్రజాభిప్రాయాన్ని నెహ్రూ ఇంతకన్నా విప్లవకరమైన, దృఢమైన దృక్పథం తీసుకోవాలి.

యుద్ధకార్యాలయపు తప్పు పట్టిన పద్ధతులతో ఈ సమస్యను తీర్చాలనుకోడమెందుకు? అసలు తాత్కాలిక ప్రభుత్వ ప్రతినిధి ఒకరు ఇండోనీషియాకు వెళ్ళవచ్చును. మొట్ట మొదట ఇండోనీషియా ప్రజలను అణచడంలో భారతసేనలు చేరకుండా చూడవచ్చు; త్వరత్వరగా ఆసేనలను పిలిపించేందుకు ప్రయాణ సౌకర్యాలు మొదలైన విషయాలు ఆ ప్రతినిధే చూడవచ్చును గదా?

ఇరాకు, బర్మా, మలయాలలో ఇప్పుడు ఉన్న భారతసేనలను రప్పించడంలోను ఇటువంటిపద్ధతిని ఎందుకు అవలంబించకూడదు? ఈపని వెంటనే జరగాలని, భారతదేశం యావత్తూ ఏకకంఠంతో ఆందోళనచేయాలి. తాత్కాలిక ప్రభుత్వం వెంటనే తన విధానాన్ని అమలు జరపాలి.

గోవా, బెలూచిస్తాన్

అలాగే గోవా విషయం. గోవా పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నదని నెహ్రూ అంగీకరించాడు. కాని గోవా భారతదేశంలో ఒకచిన్న ముక్క, అని త్రోసిపారవేశాడు. అది చిన్నముక్క కాబట్టే, మనంత పెద్దదేశం త్వరగా ఆ సమస్యను పరిష్కరించ గలగాలిమరి.

గోవాపైన పోర్చుగల్ దేశంపైన ఆర్థిక ఆంక్షలు, వస్తు బహిష్కారం, ఎందుకు అమలు జరపకూడదు? అలాచేస్తే, పాడు ఫాసిస్టు పోర్చుగీసు ప్రభుత్వానికి బుద్ధిరాదూ?

పండిత నెహ్రూ ప్రకటనలో మరీదుర్బలంగా ఉన్న భాగమల్లా బెలూచిస్తాన్‌కు సంబంధించింది: అక్కడ రాజకీయాభివృద్ధిలేక జనం వెనకబడివున్నారు గనక సలహాసంఘం నియమిస్తామని నెహ్రూ తప్పుకున్నాడు. ఇది పాతకాలంనుండీ సామ్రాజ్యవాదులు చెబుతున్నపాటే గనక, ఈమాటల్లో వైస్రాయి వీటో అతుకులు కనిపిస్తున్నది. భారతదేశానికి స్వతంత్ర మివ్వకుండా సామ్రాజ్యవాదులు చెబుతున్న సాకు ఇదే కాదా? మన సంవత్సరాల్లో లెక్కలేనన్ని సరకులు, సంకుచిత ఓటింగు పద్ధతి ఈ సాకేదా బ్రిటన్ చెబుతున్నది.

(మిగతా 7 వ పేజీలో)

స్పెయిన్‌లో ఫాసిస్టుపాలన

యువకుల ప్రతిఘటనోద్యమం

ప్రపంచ యువజనసంస్థ తరఫున మనదేశానికి నవంబరు నెలలో ఒక ప్రతినిధి వర్గం వస్తూంది. రష్యా, ఫ్రాన్సు, బ్రిటన్, యుగోస్లావియా, స్పెయిన్, చైనా మొదలైన దేశాల ప్రతినిధులు యిందులో వుంటారు. మన స్వాతంత్ర్య పోరాటాన్ని బలపర్చుటకుగాను, మనదేశ పరిస్థితుల నన్నిటిని పరిశీలించి, అర్థంచేసుకునిరమ్మని యీ ప్రతినిధివర్గాన్ని పంపుతున్నారు. వీరు మనదేశంలో రెండుమాసాలు సంచారము చేస్తారు.

స్పెయిన్ యువకులు సాగిస్తూన్న చరిత్రాత్మక కార్యక్రమాన్ని యీ క్రింద వివరిస్తున్నాము.

★

వీరమాచనేని మధుసూదనరావు
(రాష్ట్ర విద్యార్థిసంఘ కార్యదర్శి)

వివిధ దేశాలలో వేనవేలు యువకులు మిత్రరాజ్య విజయానికి సంతోషించారు. మిత్రరాజ్యాల విజయమంటే ఫాసిజానికి, దాని హింసాకాండకు స్వస్తి చెప్పడమేనని ఉప్పొంగారు. కాని, వాస్తవానికి ఫాసిజం యింకా నాశనం కాలేదు. విముక్త యిరోపా భాగంలో, ప్రపంచశాంతికి భంగకరంగా, తిరిగి ఫాసిస్టుశక్తులు సంఘటితమయ్యేటట్లు తయారయింది స్పెయిన్ దేశం. హిట్లరిజం నాశనమయిన 10 నెలల తరవాతగూడ, ఫ్రాంకో పరిపాలన కొనసాగుతూనేవుంది. వేనవేల యువకులను ఫ్రాంకో ప్రభుత్వం వురికంబా లెక్కిస్తూ వుందంటే. ఆశ్చర్యకరమైన విషయం, ఈరోజున యింకా ఫ్రాంకో, ఫ్రాంకోపార్టీకి చెందిన ఫాలెంజిస్టులు అధికారంలో ఉండగల్గుతున్నారంటే అమెరికాలోను - బ్రిటన్‌లోను ఈవాడుగూడ మ్యూనిక్ పాలసీల (ఫాసిస్టు శక్తుల్ని సంతృప్తిపరచే పాలసీలు) అమల్లో వుండడంవల్లనే.

ఫ్రాంకో పాలన క్రింద హింసాకాండ

ఫ్రాంకో పరిపాలనంటే వేలాది యువకులను ఉరికంబాలెక్కించుట యన్నమాట. యువకులనందరిని తుదిముట్టించి, పరిపాలన కొనసాగించటానికి వీరు ప్రయోగిస్తున్నాయుధాలు బీభత్సం, ఆకలి, ఎత్తులు.

ఫ్రాంకో ప్రతిరోజు రాజకీయ ఖైదీలను విడుదలచేస్తున్నట్లు ప్రకటించుతాడు. కాని నిజం ఏమంటే, యీరోజువరకు 200 మంది స్పానిష్‌యోధులు ఖైళ్ళలోవున్నారు. ఒక్క సెంట్రల్ స్పెయిన్‌లోనే 4 ఖైళ్ళు, 8 కాన్‌సెంట్రేషన్‌క్యాంపులు, 4 ప్రత్యేక (స్పెషల్) ఖైళ్ళు వున్నవి. ఇవిగాక ప్రతి గ్రామానికొక స్థానికఖైలు వుంది. ఆహారపదార్థాలకొరత చాల తీవ్రరూపం దాల్చింది. పుచ్చిపోయిన ఆహారపదార్థాలతో యిచ్చిన రేషన్ తినటానికి నిరాకరించినందుకుగాను, పినాల్ డిఓషనా అనే ఖైలులో 800 మందిని నిర్బంధించారు. ఒక్కొక్క కొట్లో 8 మందిని త్రొక్కారు. క్షయవ్యాధితో బాధపడుతున్న వారినిగూడ అందరితోపాటు కలిపే వుంచుతున్నారు. వీరిని రోజుకు 20 గంటలు ఖైలుకొట్లల్లో వుంచుతారు. రాత్రిపూట వారికి త్రాగటానికి నీరులేకుండాచేస్తారు తరచుగా ప్రభుత్వఏజంట్లువచ్చి, కొంతమంది సైనికుల్ని బయటకు తీసుకుపోతుంటారు. ఈవిధంగా ఏజంట్లు బయటకు తీసుకువచ్చిన వారినందరిని కాల్చి చంపుతారు. ఈ ఖైళ్ళు కాన్‌సెంట్రేషను క్యాంపులు, కేవలం నాజీలు ఏర్పాటుచేసినవాటికి నకలుగా ఏర్పాటుచేయబడినవి. మాడ్రిడ్‌లోను, స్పానిష్ బెల్సన్‌లోవున్న సెక్యూరిటీ హెడ్‌క్వార్టర్సు (ప్రధాన కార్యాలయంలో) లో ఫాసిస్టు వ్యతిరేకులను విషవాయువు గదుల్లో పెట్టి ఎలెక్ట్రిక్ కరెంటు తీగెలను అంటించి చంపుతుంటారు.

1939 నుండి యిప్పటికి 20000 స్పానిష్ యోధుల ప్రాణాలను బలిగొన్నారు.(ఫ్రాంకో) వీరిలోఎక్కువమంది స్పెయినుయువకులు,నాయకులు. స్పెయిన్ యువకులకు ఐక్యసోషలిస్టు యువకసమితి అనే సంఘం వుంది. ఈ సంఘం కార్యనిర్వాహకవర్గం 11 మందిలోను 6 గురు 1936—39 మధ్య ఫ్రాంకో ప్రభుత్వానికి ఆహుతి అయ్యారు. ఖైమ్ గిరాల్ అనే యువకనాయకుడు రిపబ్లికన్ ఆర్మీ (సైన్యం) లో మిలిటరీ చీఫ్‌గా పనిచేశాడు. ఈయన 1939 లో అమెరికావెళ్ళి ఫ్రాంకో ప్రభుత్వంపైన తన పోరాటాన్ని సాగించటానికి 41 లో తిరిగి వచ్చాడు. కాని తర్వాత పట్టుబడ్డాడు. రిపబ్లిక్ ప్రభుత్వానికి సానుభూతిపరుడు అనే నేరంతో అతన్ని కాల్చివేశారు.

"పదమూడు గులాబీలు" అని పిలవబడే పదముగ్గురు మాడ్రిడ్ యువతులపై జరిపిన దారుణ హత్యాకాండ వార్తవిని, ప్రపంచ యువకవర్గమంతా చకితమయింది. ఈ పదముగ్గురు యువతులు రహస్యోద్యమంలో పని చేస్తున్నారు. వీరంతా 16—20 సంవత్సరముల మధ్య వయస్సు గలవారే. 1943 ఫిబ్రవరిలో వారు పట్టుబడ్డారు. వారిని ఖైళ్లో ఘోరమైన బాధలకు గురిచేసారు. ఒక రోజున అందరినీ ఉరితీశారు. ఉరితీసే నాటికి వీరందరు వారి తల్లిదండ్రులను, వారికి చక్కని దుస్తులను, ఒక్కొక్క గులాబీ పుష్పాన్ని తెమ్మని కబురుపంపారు. ఉరికంబా లెక్కేటప్పుడు వారు చక్కగా అలంకరించుకుని ఒక గులాబీపువ్వుల గుత్తిలాగా కన్పించారు. కాని, సుందరమైన దృశ్యం క్రూరులైన ఫాలెంజి ఏజంటును మాత్రం ఆకర్షించలా. నిర్దయగా వారినందరిని వురితీశారు.

పసిపాపలకు ఖైలుశిక్ష

ఈ బీభత్సం యింతటితోనే ఆగలేదు. చంటిపిల్లల వరకూ పోయింది. పామాల్ ఖైళ్లలో 37పిల్లలు బంధించబడ్డారు. మాడ్రిడ్‌లోని ఖైళ్ళలోనే వందలకొలది 8—10సంవత్సరాలమధ్య వయస్సుగల పిల్లలు బంధించబడ్డారు. ఒకరోజున మాడ్రిడ్ బజార్లలో కనబడినపిల్లలనందరినీ లారీలలో వేసుకొనిపోవటం ప్రారంభించారు. ఈఅమానుషకృత్యాన్ని సహించలేక స్త్రీలంతా పెద్ద ప్రదర్శనము జరిపి ఆపిల్లలనందర్ని విడిపించుకొచ్చారు. ఫాసిస్టు ప్రభుత్వం యీ ప్రదర్శనంతో భయపడి యీవిధంగా పిల్లల్ని తీసుకుపోవటం మానివేసింది.

ఈ హింసాకాండతోబాటు, యువకులందర్నీ కలుషితపర్చటానికి ఫాలెంజిస్టులు, ఫాసిస్టు నాజీలమాదిరిగా స్కూళ్ళను పెట్టి విషప్రచారం చేస్తున్నారు. ఎంతతీవ్ర పదజాలం వుపయోగించి, ఎన్నివిధాల ప్రయత్నించినా, యువకుల్నిమాత్రం వీరు సమీకరించలేకపోయారు. వారు ఏర్పాటుచేసిన స్కూళ్ళన్నీ విఫలమైపోయినవి.

నడిబజారులో కాల్చిచంపారు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏప్రదర్శనములు జరగకుండా ప్రజలను భయపెట్టుటకు బజార్లలో బహిరంగంగా కాల్చటం జరుగుతూవుంది. మాడ్రిడ్ జిల్లాలోని ఒక ప్రదేశంలో ఒక వారమురోజులలో 4 గురు వర్కర్లను మరొక ప్రదేశంలో 15 రోజులలో 8 గురు వర్కర్లను కాల్చిచంపారు.

గెరిల్లా ప్రతిఘటన

ఈ హత్యాకాండలో ఎంతమందిని కోల్పోయినప్పటికి, స్పెయిన్ యువకులు తమ పోరాటాన్ని సాగిస్తూ ఉన్నారు. గెరిల్లాలు రోజురోజుకు రహస్యపోరాటాన్ని తీవ్రపరుస్తున్నారు. ప్రతిరోజు గెరిల్లాలు వార్తల బులిటెన్లు ప్రకటిస్తూ ఉంటారు. మాడ్రిడ్ యువకులు సోవియట్ రష్యా, అమెరికా, బ్రిటన్ దేశాల పతాకాలతో ఫ్రాంకో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ప్రదర్శనం జరిపారు.

నవంబరు 7న మాడ్రిడ్ రక్షణ వార్షికోత్సవ సందర్భములో యువకులందరూ ఈ విధంగా గెరిల్లా పోరాటాన్ని సాగిస్తూవుంటే, రైతులంతా తాము పండించిన ధాన్యాన్ని బ్లాకుమార్కెటు చేసే ఫ్రాంకో ప్రభుత్వానికి చిక్కే పరిస్థితులు ఉంటే తగులబెట్టేస్తున్నారు. పట్టణాల్లో స్త్రీలంతా రేషన్ తగ్గింపుకు వ్యతిరేకంగా పెద్దపెద్ద ప్రదర్శనాలు జరుపుతున్నారు.

ఫ్యాక్టరీలలోని కార్మికులంతా జీతాల పెంపుదలకోసం సమ్మెలు చేస్తున్నారు. ఒకటి రెండు వారాల టైములో కెటాలెన్ యువకులు మూడు పెద్ద పెద్ద ప్రదర్శనాలు, ఒకటి ఫ్రాంకో రాక్షస పరిపాలనకు వ్యతిరేకంగాను రెండుట్రామ్‌వే చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగాను జరిపారు. ఈ వెల్లువ దేశమంతా అల్లుకుంది. అన్నిచోట్ల యువకులు ప్రదర్శనాలు జరిపారు.

ఫ్రాంకో, యువజనోద్యమాన్ని అణచటానికి తన సర్వశక్తుల నుపయోగిస్తున్నాడు. యువకనాయకుల్ని ప్రత్యేకంగా వేటాడుచున్నాడు. గెరిల్లా నాయకులైన అస్టినా, నూనెజ్, మెదినా అనే ముగ్గురిని అరెస్టుచేశాడు. క్రిస్టినోకార్షియా అను వీరుడు (ఫ్రెంచి ప్రతిఘటనోద్యమంలో 5 స్పానిష్ దళ నాయకుడుగా పనిచేసి, తిరిగి ఫాసిస్టు ఫ్రాంకో ప్రభుత్వం మీద పోరాటం సాగించటానికి స్పెయిన్‌కు వచ్చాడు. వీరంతా ఈరోజున ఫాలెంజిస్టుల చేతులలో ఉన్నారు. కొద్దిరోజులలో వీరు ఉరితీయబడవచ్చును. వీరిని రక్షించటానికి ప్రపంచ యువకులు అన్నివిధాల ప్రయత్నించాలి.

స్పెయిన్‌లో ఆర్థిక సంక్షోభం

స్పెయిన్‌లో ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. వేలాది ప్రజలకు బ్రతుకే దుర్భరమవుతూ వుంది. ఖైళ్ళలోను, కాన్‌సెంట్రేషన్ క్యాంపుల్లోను, కార్మిక బెటాలియన్లలోను వున్న యువకులుగాక, మిగిలిన యువకులలో చాలమంది నిరుద్యోగంతో బాధపడుతున్నారు. ఫాలెంజిస్టు పత్రికల ప్రకారమే మాడ్రిడ్‌లో 40,000 పైగా, సెవైల్‌లో 20,000 పైగా, గ్రనడాలో 10,000, మలగాలో 17,000, బడాజోల్ రాష్ట్రంలో 50,000 పైగా— మొత్తం 5 రాష్ట్రాల్లోను 130,000 మంది యువకులు నిరుద్యోగులుగావున్నారు. ఇది ప్రభుత్వం ప్రకటించిన అంకెలు. వాస్తవానికి యింకెంతోమంది నిరుద్యోగులై యుండాలి. ఉద్యోగాల్లోవున్న ఏ కొద్దిమందిగూడ చాల దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ఎప్రంటుస్‌ల పేరుతో 20 సంవత్సరాల వరకు ఎప్రంటిస్ జీతాలనిస్తారు. సామాన్యంగా రోజుకు 3½ లేక 4 పెసాటాల జీతం ఇస్తారు. దీనితో 600 గ్రాముల బంగాళాదుంపలు, 100 గ్రాముల రొట్టె మాత్రమే కొనుక్కో గలుగుతారు. (గ్రాము అంటే—6 వడ్లగింజల బరువు) ఒక్కొక్కసారి యీ మాత్రంగూడ తిండి దొరకదు. ఎందువల్లనంటే, రేషను ప్రకారం 50 గ్రాముల రొట్టెకంటే ఎక్కువ యివ్వరు.

యువతుల పరిస్థితి మరీ విషాదకరంగా వుంది. వేలకువేలు వ్యభిచారవృత్తికి పాల్పడ్డారు. స్త్రీలు ఎవ్వరైనా ఏదైన ఉద్యోగాన్ని కోరేవారు ముందు 6 మాసాలపాటు జీతం లేకుండా "సోషల్ సర్వీస్" అనే ఫాసిస్టు సంఘంలో పనిచెయ్యాలి.

ఫ్రాంకో తన సైన్యంలో 6 లక్షలమంది యువకుల్ని చేర్చుకున్నాడు. దీనితోపాటు ఫ్రాంకో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం సాగించినందుకుగాను శిక్షగా, 1939 నుండి యువక రిపబ్లిక్ సైనికులను తన సైన్యంలో ఒక భాగంగా, బలవంతంగా అట్టిపెట్టాడు.

సైనికుల అవస్థలు

యింజనీరు రెజిమెంటులోవున్న ఒక ప్రయివేటు సైనికుడు, సైన్యంలో జీవితాన్ని గురించి యీక్రింది విధముగా చెప్పాడు. "మాకిచ్చే ఆహారపదార్థాలకన్నా పశువులదాణా మేలు. రాత్రిపూట నీరు త్రాగటానికి పశువులదొడ్డికి పోవాలి. మాకవి నిర్ణయింపబడిన బట్టలు, తదితరపరికరాలలో మాకిచ్చేదెప్పుడు సగం మాత్రమే." నిర్బంధాలు, [illegible] మాటలూ, కొరడాదెబ్బలూ, మాకు రోజూ మామూలైపోయినై. కాని అదే సమయములో ఫ్రాంకో సైన్యంలో చేర్చుకొన్న 4000 జర్మన్లకూ ఎన్నో సదుపాయాలు కలుగజేశారు.

సైన్యంలో ఏచిన్న పొరపాటైనా అనర్థం. చిన్నచిన్న పొరపాట్లకు ఒక్కొక్కసారి ప్రాణాలు కూడతీస్తారు. యింత ఘోరనిర్బంధవిధానం అమలుపరచినా, ఫాలెంజిస్టులు, 'రిపబ్లిక్ సైనికుని మాట' 'దేశసైన్యం' అనే ఫాసిస్టు వ్యతిరేక కరపత్రాలు అచ్చువేయబడకుండా మాత్రం ఆపలేకపోయారు. అప్పుడప్పుడూ సైన్యంలోనుంచి పెద్దపెద్ద ట్రూపులు తప్పించుకొని పోవటానికికూడా ఆపలేకపోయారు. ఒకసారి సరిహద్దుభాగంలో పనిచేస్తున్న పెద్ద సైన్యంలోకి దళాలు తప్పించుకొనివచ్చి గెరిల్లా దళాల్లో కలిశాయి.

ఇదీ ఈరోజున స్పెయినులోని పరిస్థితులు. ఖైళ్ళలోనుండి, కాన్‌సెంట్రేషన్ క్యాంపులనుండి, స్వాతంత్ర్య పోరాటంలో బలియైన యువకుల కంఠస్వరం వినబడుతూనేవుంది. ఫ్రాంకో ఫాసిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో, ఎన్ని కష్టాలకైనా ఓర్చి, ఎన్నో త్యాగాలుచేస్తూ ముందునిలబడి నడుపుతున్నారు యువకులు. ప్రపంచంలోని యితరదేశాల యువకులు తమయొక్క ఈపోరాటాన్ని బలపర్చుతూ, వేలాది యువకుల ప్రాణాలను బలిగొంటున్న ఫ్రాంకో ప్రభుత్వానికి స్వస్తి చెప్పడానికి కృషిచేస్తారని కూడా వారు నమ్ముచున్నారు. యిందుకుగాను ఆయా దేశాల ప్రభుత్వాలు ఫ్రాంకోతో వున్న వాణిజ్య, రాజకీయ, సంబంధాల నన్నిటిని తెగతెంపులు చేసుకునేట్టు కూడా ఆందోళన చేస్తారని ఆశిస్తున్నారు. స్పెయిను దేశంలోని వేలాది యువకుల ప్రాణాల్ని కాపాడాలంటే యీ ఫాసిస్టు ఫ్రాంకో ప్రభుత్వాన్ని హతమార్చటంతప్ప మరొక మార్గంలేదు.

ప్రజాశక్తి చందా వివరాలు

సంవత్సరం చందా	రు. 24—0—0
అర్ధ సం॥ చందా	12—0—0
మూడునెలలకు	6—0—0
నెలకు	2—0—0
వారపత్రిక సం॥ర చందా	9—0—0
అర్ధ సం॥ర చందా	4—8—0
విడిపత్రిక	0—1—0
వారపత్రిక	0—3—0

ఆటంశక్తి

శాంతికి దోహదం కావాలని సోవియటు

మూడవ యుద్ధానికి ఉపయోగపడాలని అమెరికా

"మిత్రరాజ్య అటం కంట్రోలు సంఘంఎదుట అమెరికా ప్రతినిధి బెర్నార్డ్ బరూచ్ పెట్టిన ప్లాను సర్వాధికారాలను అమెరికా చేతిలోనే ఉంచుతుంది.......... అటంబాంబు రహస్యాలను అమెరికా గుత్తసొమ్ముగానే ఉంచుతూ, ఈ ప్లాను తక్కిన దేశాలకు మాత్రం అటం ఆయుధాలను గురించి పరిశోధన చేయవద్దని శాసిస్తూంది." ఈ మాట అన్నది సోవియటు కాదు. కమ్యూనిస్టులూ కారు. మొన్న మొన్నటివరకు అమెరికా ప్రభుత్వంలో ఉండి, దాని గుట్టు పూర్తిగా తెలిసిన హెన్రీవాలెస్ అన్న మాటలివి. ఈ విషయంలో అమెరికా తన వైఖరిని మార్చుకొని, అటం ఆయుధాల పూర్తి నిర్మూలనానికి తోడ్పడాలన్నాడు.

ఈ మాటలకు మండిపడిన బరూచ్‌కు ఒకజాబురాస్తూ వాలెస్ ఇలాఅన్నాడు: "అటం కంట్రోలు సంఘంయొక్క బయాపతియాలు ప్రపంచశాంతిస్థాపనకు చాల ప్రధానం."

ప్రపంచ శ్రేయస్సుకోరే వారందరూ వాలెస్‌తో ఏకీభవిస్తారంటే అతిశయోక్తికాదు

అమెరికా ప్లాను

ఇక ఈ బరూచ్‌ప్లాను ఎలాంటిదో చూద్దాం 'మిత్రరాజ్య అటం పరిశోధన సంస్థ' నొక దానిని స్థాపించాలన్నాడు. కాని, దీని ప్రథమ కర్తవ్యం అటం అయుధాలను నిర్మూలించడం కాదట. పరమాణుశక్తి ఉత్పత్తికి కావలసిన వస్తుసంపద ఎక్కడెక్కడుందో ముందుగా కనుక్కోవాలట. "అప్పుడుగాని, వాటిని వివిధ ప్రదేశాలకుపంచి, వాటిపై పనిసాగించడం సాధ్యంకాదు. అని బరూచ్ వాదన. ఈ "మిత్రరాజ్య అటం పరిశోధన సంస్థ" తన పని సక్రమంగాసాగించడం ప్రారంభమయినతరువాతనే-అంటే ప్రపంచములో పరమాణుశక్తి ఉత్పత్తికి ఉపయోగపడే పదార్థాలన్నీ ఆ సంస్థ స్వాధీనమైన తరువాతనే అమెరికా తనవద్దనున్న అటంబాంబులను ధ్వంసం చేస్తుందట; కొత్త బాంబులను తయారుచేయడం మానుకుంటుందట. బరూచ్ అంతటితో ఆగలేదు. అటం కంట్రోలు విషయంలో అగ్ర రాజ్యాలకు వీటో అధికారం ఉండకూడదన్నాడు.

ఈ సూచనలు అమలు జరిగితే కలిగే ఫలితాలేమిటి? అటంబాంబు రహస్యాలు శాశ్వతంగా అమెరికా చేతుల్లోనే ఉంటాయి. పరమాణుశక్తి ముడిపదార్థాలన్నీ 'అటం పరిశోధన సంస్థ' చేతికిందికి వస్తాయి. ఈలోగా అమెరికా అటంబాంబులు తయారు చేసుకోడానికి ఆటంకం ఏమీ ఉండదు. ఇక, వీటో సూత్రంలేని అటంపరిశోధన సంస్థలో ఆంగ్లో-అమెరికన్ ముఠా ఆడినదే ఆట అవుతుంది. అంతేకాదు. నిజానికి అమెరికా, అటంబాంబు రహస్యాన్ని తన చేతిలో పెట్టుకొని, కంట్రోలు సంస్థను ధిక్కరించగలదు. వాల్టర్‌హిల్మన్ అనే సామ్రాజ్యవాదఅమెరికా క్రిందవిలేఖరిఈధోరణి బయటపెట్టాడుకూడా. "అటం విషయంలో అమెరికాకుగల వీటో అధికారం ఎదురులేనిది. అది, అటంబాంబు రహస్యాన్ని తెలుసుకొనివుండడమే. ఈఅధికారాన్ని పోగొట్టుకోకూడదనటంలో బరూచ్ గట్టిగా నిలబడుతున్నాడు.. మనకు అంగీకారముకాగల ఒడంబడిక కుదిరేలా చేయడానికి దానిని పూర్తిగా వుపయోగించ నిశ్చయించాడు" అని హిల్మన్, న్యూయార్కు పత్రిక 'హెరాల్డుట్రిబ్యూన్‌'లో రాశాడు.

దీనివెనుకనున్న దెవరు?

అమెరికాప్లాను ఎంతభూతకమైనదో పై విషయాలు స్పష్టంచేస్తున్నాయి. ఈప్లాను వెనుకనున్న దెవరో చూద్దాం.

ఈ ప్లానును ప్రతిపాదించిన బెర్నార్డ్ బరూచ్ అమెరికా గుత్త వ్యాపారవర్గాల సలహాదారుడు. 'మిత్రరాజ్య అటంకంట్రోలు కమిషన్'లో అతనికి సహాదారులుగావున్న హాన్‌కాక్ బాంక్యాంకరు: స్వోప్ ఒక పెద్ద వ్యాపారస్తుడు. అంతేకాదు. అమెరికా ప్రభుత్వ విదేశాంగ కార్యవర్గానికి అటం విధాన సలహాదారుల సంఘం ఒకటి ఉంది. టెన్నేసీలోయ నిర్మాణంసాగించి, అమెరికా కోటీశ్వరులకు మహోపకారంచేసిన డేవిడ్ లిలియంథాల్ ఈ సంఘానికి నాయకుడు ఈసంఘం తయారుచేసిన రిపోర్టే బరూచ్‌ప్లానుకు మూలం. ప్రస్తుతం అటం బాంబు నిర్మాణం మూడు గుత్తవ్యాపార సంస్థల చేతిలోఉంది ఈలోగుట్లు తెలిసిన తరువాత, బరూచ్‌ప్లానుయొక్క అంతరార్థం సుస్పష్టంకాక తప్పదు. "అటం బాంబు అమెరికా దేశానిదికాదు; మిత్రరాజ్య సమితిదీ కాదు. అది అమెరికా గుత్తవ్యాపార సంస్థల సొత్తు" అని యూనియన్ సావెట్ (లిబరేషన్) అనే ఫ్రెంచి పత్రికలో రాసింది అక్షరాలా నిజమని అంగీకరించక తప్పదు.

సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వర్గాలు నిర్ణయించిన ఈ అటం విధానాన్నే ప్రపంచ శాంతికి భంగకరమని వాలెస్ ఖండించాడు. దీనిని మార్చుకోవలసిందని సూచించాడు. "మార్చుకోడానికి వీలులేద"ని బరూచ్ జవాబిచ్చాడు.

సోవియటు ప్లాను

మిత్రరాజ్య అటంకంట్రోలు కమిషన్‌లో సోవియటు ప్రతినిధి గ్రోమికో బరూచ్ ప్లానును ఖండించి, రెండు ప్లానులు సూచించాడు.

మొదటిదానిలో, మొట్టమొదట అటం అయుధాల ఉపయోగాన్ని నిషేధిస్తూ ఒక అంతర్జాతీయ ఒడంబడిక తయారు చేయాలన్నాడు. అది జరిగిన మూడునెలల్లో, ఇపుడున్న అటంబాంబుల నన్నిటినీ ధ్వంసము చేయాలన్నాడు. అటం ఒడంబడిక సూత్రాలను భంగపరచడం మానవజాతిపట్ల మహాపరాధంగా ప్రకటించి, శిక్షించాలన్నాడు.

రెండవప్లానులో అటంకంట్రోలు కమిషనుకింద రెండు ఉపసంఘాలు పెట్టాలన్నాడు. నిర్మాణాత్మకమైన అటం పరిశోధనా ఫలితాలను ఇచ్చిపుచ్చుకోడానికి ఒక సంఘం. రెండవది అటంశక్తి మానవజాతికి వినాశకరమైన పద్ధతులలో ఉపయోగపడకుండా తగిన చర్యలు తీసుకోడానికి. "మానవుని సౌఖ్యాన్ని పెంపొందించడానికి అటంశక్తిని వినియోగపరచడంకోసం అన్ని దేశాలూ కలిసి శాస్త్రీయకృషి సాగించాలి" అని సోవియటు ప్లాను స్పష్టం చేసింది.

అటం ఆయుధాలను తక్షణం నిషేధించి, ధ్వంసంచేయడమూ; అటంశక్తిని ప్రజల మేలుకోసం వినియోగించడమూ - ఇదీ సోవియటు సూచన సారాంశము. లోకకళ్యాణం కోసం అటంశక్తిని ఉపయోగించడంలో తోడిదేశాలతోకలిసి చేరడమో: లేక, లోక విధ్వంసనానికి తలపడిన యుద్ధోన్మాదిగా వేరుపడిపోవడమో - అన్ని దేశాల ఎదుట సోవియటు సూచనపెట్టిన మార్గాంతరాలు యీ రెండే.

దీనికీ అమెరికా ప్లానుకూగల వ్యత్యాసం చూడండి. అటంఅయుధ రహస్యాలను తన చేతిలో వుంచుకొని, అటం పరిశోధన సంస్థ అనే పేరిట ఒక కీలుబొమ్మ సంస్థను నిర్మించి, దానిద్వారా యావత్తు ప్రపంచాన్ని అదరించి పాలించడం అమెరికా ప్లాను యొక్క అసలు ఉద్దేశం. అటంబాంబు రహస్యాన్ని ఉపయోగించుకొనే అమెరికా తన ప్లానును మిత్రరాజ్యసంస్థపై రుద్దజూస్తూంది.

ప్రపంచప్రజలు శాంత్యభివృద్ధులనేవాంఛిస్తున్నారు. సామ్రాజ్యవాదుల పన్నాగాలను తప్పకుండా అరికడతారన్న విశ్వాసమే సోవియటుప్లానుకు పునాది, బలము.

అటంబాంబు రహస్యాలు తనకు తెలియవుకాబట్టే, అటంబాంబుఅంటే తనకున్న భయంకొద్దీ సోవియటు అలాంటి సూచన చేసిందని కొందరు విమర్శించవచ్చు. కాని, అటం పరిశోధనలో సోవియటు చాలమారం ముందుకుపోయిందని అమెరికా శాస్త్రజ్ఞులే గుర్తించారన్నమాట వీరు మరచిపోకూడదు. అటంబాంబు రహస్యం సోవియటు త్వరలోనే తెలుసుకోగలదని కూడా చాలమందిఒప్పుకొంటున్నారు. మొన్న మొన్న స్టాలిన్ అన్నమాటల్లో అటంబాంబు అంటే బెదురు ఏమాత్రమూ లేదు. పైపెచ్చు ఆత్మవిశ్వాసం పొంగిపొరలుతూంది. "అటంబాంబు రహస్యాలు ఒకరి గుత్త సొమ్ముగా ఇంకెంతోకాలం ఉండవు" అని అన్నాడు. "అటంబాంబు ఎదురులేని ఒక మహాస్త్రం కాద"న్నాడు. అదంటే భయపడవలసిన అవసరం సోవియటుకులేదని ఖచ్చితంగాచెప్పాడు.

సామ్రాజ్యవాదుల ఉబలాటం

సోవియటు యొక్క ఈఆత్మవిశ్వాసాన్ని చూచే సామ్రాజ్యవాదులు మరింత చిందులు తొక్కుతున్నారు. తమ కుట్రలను తొందరగా సాగించడానికి ఉబలాటపడుతున్నారు. "ఇంతవరకు అటంబాంబు ఒక్క అమెరికా చేతిలోనేఉంది. మరికొన్ని ఏండ్లుపోతే ఈ అటంబాంబు రహస్యం ఇతరదేశాలకు కూడా చిక్కవచ్చు. అప్పుడు యుద్ధంచేస్తే మానవజాతి అంతా నాశనమవుతుంది. కాబట్టి, ఇప్పుడే తొందరపడి" పడమటి యూరప్ రాజ్యాల కూటమిని నిర్మించాలని ప్రజాశత్రువు, గర్భశత్రువు. మూడవ ప్రపంచయుద్ధంకోసం మహోబలాట పడుతూన్న చర్చిల్, ఇటీవల జూరిచ్‌లో ఉపన్యసించాడు, "యూరప్‌లో ప్రాబల్యంపోతే ఇక తమకు వేరేగతిలేదని అమెరికా గుర్తించింది." అన్నాడు. కాబట్టి అమెరికా ఈకూటమిలో చేరుతుందని హామీ ఇచ్చాడు. ఈ కూటమికి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ అంగీకారం తెలియజేశాడని కూడ అన్నాడు.

దీని అర్థమేమిటి? "ఇప్పుడు మన చేతిలోవున్న పెద్ద ఆయుధం ఈ అటంబాంబే. దీని కిటుకు త్వరలోనే సోవియటు కూడా కనిపెట్టేస్తుంది. అప్పుడు ఇది మనకు నిరుపయోగమవుతుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. కాబట్టి, చేయవలసిన యుద్ధాలేవో ఇప్పుడేచేసేసి, యూరప్‌ను మన చేతికిందికి తిరిగి లాక్కోవాలి."-ఇదీ చర్చిల్ సామ్రాజ్యవాదులకు ఇస్తున్న సలహా.

అంతర్జాతీయ వ్యవహారాలను ఈస్ఫూర్తితో చూస్తున్న చర్చిల్, తనకూ, బ్రిటిష్ లేబరు ప్రభుత్వానికీ "విదేశాంగవిధానంయొక్క ప్రధాన సూత్రాల్లో ఏకీభావం ఉంది" అని మొన్న కన్సర్వేటివ్ సభలో అన్నాడు. ముఖ్యంగా అమెరికాతో సన్నిహిత సంబంధాలను పెట్టుకోవడం తనకెంతో సంతోషంగాఉందన్నాడు.

అమెరికా బ్రిటనుకు కొన్ని అటంబాంబులను సప్లయిచేసిందని ఇటీవల బయటపడినవార్త ఈ సన్నిహిత సంబంధం ఏ పద్ధతుల్లో సాగుతూందో తెలుపుతుంది.

మరో ప్రపంచ యుద్ధానికి దారితీస్తూందని ఏ విదేశాంగనీతినయితే వాలెస్ ఖండించాడో, ఆ విదేశాంగనీతినే తానుసరించ నిశ్చయించానని ప్రకటించిన ట్రూమన్‌ధోరణి చర్చిల్‌తో అతను ఏకీభవిస్తున్నాడని సుస్పష్టం చేస్తూంది. అమెరికా విదేశాంగమంత్రి బైర్నస్ ఇటీవల పారిస్‌లో ఉపన్యసిస్తూ ఇలా అన్నాడు: "అమెరికాలోని రిపబ్లికన్, డెమాక్రటిక్ పార్టీలు రెండూ ఈ విదేశాంగ విధానాన్ని బలపరుస్తున్నాయి. కాబట్టి ఏ పార్టీ అధికారంలోకివచ్చినా ఈ విదేశాంగ విధానమే అమలుజరుగుతుంది". "అమెరికా విదేశాంగ విధానం ఖచ్చితంగా ప్రకటింపబడకపోవడంవల్ల - అమెరికా ఏమీ చేయదులే అన్న ధీమాకొద్దీ 25 ఏళ్ళలో రెండుసార్లు కొన్ని దేశాలు చెలరేగాయి. ఇక నలాంటివి సాగనివ్వము" అన్నాడు. యూరప్ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం కలిగించుకోడానికి అమెరికా నిశ్చయించుకుందని వ్యక్తంచేశాడు.

జర్మనీ గురించి మాట్లాడుతూ "జర్మనీలో అక్రమణ సైన్యం ఏదైనా ఉన్నట్లయితే అది అమెరికా సైన్యమే అయిఉంటుంద"న్నాడు. సోవియటు అధీన జర్మనీలో సాగుతూన్న ప్రజాతంత్ర పునర్నిర్మాణాన్ని చూచి, అది జర్మనీఅంతటికీ ప్రాకకూడదనే ఉద్దేశంతో, జర్మనీలో కేంద్ర ప్రభుత్వం ఉండకూడదన్నాడు. ఫెడరల్ రాజ్యాంగ నిర్మాణాన్ని సూచించి, బ్రిటిష్, అమెరికన్ అధీనమండలాల్లోఅభివృద్ధినిరోధక వ్యవస్థను సుస్థిరం చేయాలనుకుంటున్నాడు. యూరప్‌లో అమెరికా జోక్యానికిది మచ్చుతునకగా తీసుకోవచ్చు.

చైనా, గ్రీసు, పాలస్తీనా, ఇండొనేషియా మొదలయిన దేశాలు ఆంగ్లో - అమెరికన్ సామ్రాజ్యవాదుల విదేశాంగనీతికి ప్రబల నిదర్శనాలు. డాన్యూబ్‌దేశాలపట్ల వాటి వైఖరి మరోతార్కాణం. చర్చిల్ దీని పూతుక వ్యవహారాన్ని వ్యక్తంచేశాడు. దీనిలో అటంబాంబు పాత్రనుకూడా తెలియజేశాడు.

ఈకుట్ర వీటిని కొనసాగనివ్వకుండా చేయడానికే సోవియటు అటం కంట్రోలు కమిషన్‌లోనూ, మిత్రరాజ్య సమితిలోనూ, శాంతిమహాసభలోను ప్రయత్నిస్తూంది. శాంతి కాముకులైన ప్రజలు మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తున్న ఈ సామ్రాజ్యవాదుల అటం విధానాన్ని అరికట్టాలని, అటం పరిశోధన విషయంలో సోవియటు సూచన ప్రపంచ ప్రజలకొక పిలుపు నిస్తూంది.

గ్రీకు ప్రభుత్వపు ఫాసిస్టు కోర్కెలు

బ్రిటన్ మద్దతు

పారిస్, అక్టోబరు 12

ఈవేళ ఉదయం శాంతిమహాసభలో రుమేనియా ఒడంబడికకు ఆమోదింపబడిన తర్వాత నిన్నటిబల్గేరియా ఒడంబడికపైచర్చ ప్రారంభమయింది. గ్రీసు రక్షణకోసం బల్గేరియా భూభాగం కొంత కావాలని గ్రీకు ఫాసిస్టు ప్రభుత్వ ప్రతినిధి లోగిన కోరిన కోరికలు తిరిగి ఏకరువు పెట్టాడు. కమిటీలో ఓడిపోయినా దీనిని విదేశాంగమంత్రుల ఎదుట పెడతానన్నాడు.

బల్గేరియాపై విధిస్తున్న యుద్ధనష్టపరిహారాలు చాల కఠినమనీ, బల్గేరియా సేనను తగ్గించడం తగదనీ పోలెండు, యుగోస్లావియా ప్రతినిధులు వాదించారు. గ్రీకు ప్రభుత్వంపై బరిని ఖండించారు. బల్గేరియాలో నూతన ప్రజాస్వామికం నిర్మింపబడింది. కాబట్టి సానుభూతి చూపాలని ఉక్రెయిన్, వైట్ రష్యా ప్రతినిధులు వాదించారు. అమెరికా ప్రతినిధి ఏమీ భయపడవద్దనీ, మిత్రరాజ్యసమితి న్యాయం చేస్తుందనీ గ్రీసు ప్రభుత్వానికి హామీ ఇచ్చాడు.

బ్రిటిష్ ప్రతినిధి అలెగ్జాండర్ బల్గేరియా మూడుసార్లు గ్రీసుపై దాడిచేసింది. కాబట్టి, గ్రీసు సరిహద్దు రక్షణకోసం తగినమార్పులు జరగవలసిందే అని గ్రీకు ఫాసిస్టు కోరికను బలపరిచాడు.

సోవియటు ప్రతినిధి విషిన్‌స్కీ, గ్రీకు ప్రభుత్వధోరణిని, దానిని బలపరుస్తున్న ఆంగ్లో-అమెరికన్ ప్రభుత్వాలను తూర్పారబట్టాడు. "నూతన ప్రజాస్వామిక బల్గేరియా అనేక దేశాలకు, ముఖ్యంగా గ్రీసుకు పాఠాలు నేర్పగలద"న్నాడు. "బల్గేరియాతో శాంతి ఒడంబడిక కుదరకూడదన్నట్లు గ్రీసు, బ్రిటన్, అమెరికాలు ప్రవర్తిస్తున్నా"యన్నాడు.

చర్చల అనంతరం, గతరాత్రి ఒడంబడికలోని వివిధ అంశాలపై వోటింగు జరిగింది. ముసాయిదాలోని సరిహద్దు అంశంపై (1941 జనవరినాటి సరిహద్దు ఉండాలని) 9 మంది అనుకూలంగా వోటుచేశారు. కాని మిగిలిన 12మంది వోటింగులో పాల్గొనలేదు. కాబట్టి దానిని విదేశాంగమంత్రుల సభకు విడిచిపెట్టారు. మిగిలిన అంశాలన్నీ అమోదింపబడ్డాయి.

గ్రీసులో ప్రజా ఉద్యమాలపై ఫాసిస్టు ప్రభుత్వ దాడి

ఫాసిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర గ్రీసులో, కమ్యూనిస్టుపార్టీ నాయకత్వాన కొన్నాళ్ళనుండి ప్రజలు గెరిల్లా పోరాటం సాగిస్తున్నారు. దీనినణచడానికి గ్రీకు ఫాసిస్టుప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తూంది. ఉత్తర గ్రీకు గ్రామాల్లోని తన అనుచర ముఠాలను సాయుధ దళాలుగ నిర్మించ బూనుకుంది. ఇందుకు మావద్దనున్న ఆయుధాలు చాలవు వెంటనే ఆయుధాలు పంపవలసింద"ని గ్రీకుప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరింది.

ప్రజా పక్షాలపై ఈదాడిలో గ్రీకు ప్రభుత్వానికి సాయంచేయడానికి పడమటి ఆసియాలో బ్రిటిష్ సర్వసేనాని అయిన జనరల్ డెంప్సీ గ్రీసుకు పరుగెత్తాడు. అక్కడ గ్రీకురాజుతో మంతనాలు జరిపి, బ్రిటిష్‌ప్రభుత్వంనుండి పూర్తి సహాయం వచ్చేలా చేయడానికి లండన్ వెళ్ళాడు. గ్రీసు కోరిన ఆయుధాలను సప్లయి చేయడానికి బ్రిటిష్‌ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తూంది.

ఈలోగా గ్రీసులో, ఇతర ప్రాంతాల్లో ప్రస్తుత గ్రీకుప్రభుత్వం రాజీనామా నివ్వాలనీ, ప్రజాపక్షాలన్నిటితో సంయుక్త ప్రభుత్వము ఏర్పడాలనీ ఆందోళన పెరుగుతూంది.

బర్మాలో 20 వేల మంది కార్మికుల సమ్మె

తాత్కాలిక ప్రభుత్వం నుండి థీన్‌పే రాజీనామా

(మా రంగూన్ విలేఖరి)

రంగూన్, అక్టోబరు 9.

బర్మాలో 'ఫాసిస్టు వ్యతిరేకసమితి' అధికారం తీసుకుంది. వెంటనే దేశంలో అన్ని మూలలా, అన్ని శాఖలలోనూ వ్యాపించి ప్రభుత్వాన్ని స్తంభింపచేస్తూన్న సమ్మెల్ని పరిష్కరించడానికి పూనుకుంది. పదివేల రూపాయలుమించి ఖర్చుపెట్టాలంటే బ్రిటిష్ ప్రభుత్వాన్ని ప్రాదేయపడవలసివుండగా, సమితి అధ్యక్షుడు అంగ్-సాన్ ప్రభుత్వ అధికారం తీసుకుని దేశంలోని ఆర్థిక స్థితిని బాగుపరచడానికి తయారయ్యాడు.

పోలీసు సమ్మెదార్లు

29 రోజులపాటు సమ్మెచేసిన తర్వాత అక్టోబరు 4 వ తేదీన పోలీసులు పనులలో ప్రవేశించారు. వెనకటి జీతాలమీద రు.25 లు ఎక్కువ ఇవ్వడానికీ, మిగిలిన కోరికలను గురించి ఆలోచించడానికీ అంగ్-సాన్ హామీ యిచ్చాడు.

సర్వీసెస్ యూనియను కూడా సమ్మెను విరమించింది. అంతిమ నిర్ణయాలు జరిగేవరకూ సహాయంగా ఒక్కమారే రు 250 లు ఇవ్వడానికి, తాత్కాలిక సహాయంగా ప్రతినెల రు 20 లు అదనపు జీతం ఇవ్వడానికి, సమ్మె కాలాన్ని సెలవుకు లెక్కగట్టి జీతాలివ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది.

మినిస్టీరియలిస్టు సర్వీసులవారు, పోస్టలు కార్మికులు, అంగ్-సాన్ హామీతో పనులలో చేరారు.

జీతాలు హెచ్చించడం బూటకం

ఈ జీతాల హెచ్చించడంలో ఏమాత్రమూ లాభం పొందనివాళ్ళు తక్కువ జీతగాళ్ళే. రు. 30 లోపు జీతగాండ్రందరికీ రు. 60 లు బత్తా ఇవ్వాలనేది సమ్మెదారుల ముఖ్యమైన కోరిక. ఇందులో రూ. 20 - 30 లు మధ్య జీతగాండ్రకి ఆ బత్తా లివ్వడానికి ప్రభుత్వం వొప్పుకుంది. కాని, ఆ లోపువాళ్ళకి జీతం రెట్టింపుచేసి రు. 20 లు బత్తా ఇస్తానంది. బర్మాలో జీతగాండ్రలో హెచ్చుమందికి నెలకి రు. 12-15 లకు మించిలేదు. ఫలితంగా వీరందరికీ ఈనాడుకూడా రు. 500 కు మించి జీతం వుండదన్నమాట.

యీ హెచ్చుజీతాలకీ, వస్తువుల ధరల హెచ్చుదలకీ ఎంత సంబంధంవుందో చూస్తే దీనిలోని బూటకం మరీ స్పష్టమవుతుంది.

హిందూదేశంలో గజం 12 అణాలకి దొరికే ఖాకీగుడ్డ బర్మాలో రు. 10 లు. ఆరణాలకి దొరికే లాంగ్‌క్లాత్ బర్మాలో రు. 8 లు. ఇతర సరకుల ధరలు యుద్ధ పూర్వంనాటి ధరలకి ఏడెనిమిదిరెట్లు హెచ్చుగా వున్నాయి.

కార్మికులలో అసంతృప్తి

దీనివలన తక్కువ జీతాలు తెచ్చుకొనేవారంతా చాలా అసంతృప్తితోవున్నారు. కాని పత్రికలన్నీ బర్మాకు స్వతంత్రం వచ్చేసినట్లూ, సమ్మెలు చేయడం, ఎక్కువ జీతాలు అడగడం దేశద్రోహకరం అయిపోయినట్లూ తీవ్రమైన కార్మిక వ్యతిరేక ప్రచారం ప్రారంభించాయి.

బర్మాలో కమ్యూనిస్టుపార్టీలో చీలికలు వచ్చి థీన్‌పే నాయకత్వాన ఒక గ్రూపు అంగ్-సాన్ ప్రభుత్వంలో చేరింది. 2 వ గ్రూపు థాకిన్‌సో నాయకత్వాన బ్రిటిష్‌సామ్రాజ్యవాదుల్ని కాపాడడానికే నేడు తాత్కాలిక ప్రభుత్వం వుపయోగపడుతుందనీ అంగ్-సాన్ రాజీ నీతిని తీవ్రంగా ఖండించి ప్రజోద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి నడుము బిగించి నిలబడింది. (ఈ దళాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు నిషేధించారు. అంగ్-సాన్ ఆ నిషేధం తొలగించడానికి ఇంతవరకు ఏమీ చేయలేదు.)

తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినాక ఇక తమ కష్టాలు తీరిపోతాయనే ఆశ ప్రజలలో కలిగింది. కాని జీతాలవిషయం దాని విధానం తక్కిన జీతంవస్తున్నవారందరికీ ఆశాభంగం కలిగిస్తుంది. బర్మా అయిల్‌కంపెనీలోనూ, ఇతరపరిశ్రమలలోనూ పనిచేస్తున్న 20 వేలమందికి పైగా కార్మికులు అక్టోబరు 12 నుంచి సమ్మె చేస్తామని నోటీసు ఇచ్చారు. హెచ్చు జీతాలు, పని సౌకర్యాలు కావాలని వారి కోరిక.

జీతాలు, భత్యాలూ ఎక్కువచేయడానికి ప్రభుత్వం వెంటనే పూనుకోకపోతే అక్టోబరు 20 న అన్ని పరిశ్రమల కార్మికులూ సార్వజనిక సమ్మె ప్రారంభిస్తారని అఖిల బర్మా ట్రేడ్‌యూనియను కాంగ్రెసు ప్రకటించింది.

(అసోసియేటెడ్ ప్రెస్ వార్త)

రంగూన్, అక్టోబరు 11

మరల బర్మాలో సమ్మె తరంగం బయలుదేరింది. బర్మా అయిల్ కంపెనీ (ఆంగ్లేయులది), ఇతర పారిశ్రామిక సంస్థలలోను పని చేస్తున్న కార్మికులు 20 వేల మంది రేపటి నుంచి సమ్మె ప్రారంభిస్తారు. హెచ్చు జీతాలు, పని సౌకర్యాలు కావాలని వారి కోరిక.

ప్రభుత్వంలో ఉన్న ఫాసిస్టు వ్యతిరేక సమితి సమ్మెయెడ సానుభూతి చూపదు.

థీన్‌పే రాజీనామా

సమితి కార్య విధానాన్ని ఖండిస్తూ పార్టీ పత్రికలో వ్యాసం వ్రాసినందుకై థీన్‌పే గ్రూపును ఫాసిస్టు వ్యతిరేక సమితినుంచి నెట్టివేస్తూ సమితి కార్యవర్గం తీర్మానించింది. థీన్‌పే తాత్కాలిక ప్రభుత్వంనుంచి రాజీనామా నిస్తారు.

బర్మా కమ్యూనిస్టుపార్టీ రెండుగా చీలిపోయి థీన్‌పే నాయకత్వాన ఒక దళం తాత్కాలిక ప్రభుత్వంలో చేరింది. రెండో దళాన్ని (థాకిన్‌సో నాయకుడు) బర్మా ప్రభుత్వం నిషేధించింది. వీరిప్పుడు రహస్యంగా పని చేస్తున్నారు.

అన్యదేశాలలో మిలిటరీ కేంద్రాలకు అమెరికా యత్నాలు

రేక్జావిక్, అక్టోబరు 10

ఐస్లాండులో విమానకేంద్రాలను నిర్మించుకోడానికీ, వాటి రక్షణకు కావలసిన సైనికులను, నిప్పుండీ ఉంచుకోడానికి సౌకర్యాలు కలిగించాలని, అమెరికా ప్రభుత్వం ఐస్లాండు ప్రభుత్వాన్ని కోరింది. బ్రిటన్ ఈ కోరికను బలపరిచింది.

ఈ కోరికను అంగీకరిస్తూ ఐస్లాండు ప్రధాని ఇటీవల అమెరికాతో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. దీనిని శాసనసభ ఆమోదానికి పెట్టినప్పుడు, మంత్రివర్గంలోని కమ్యూనిస్టుసభ్యులు వ్యతిరేకించారు. మంత్రివర్గంలోనుంచి రాజీనామా నిచ్చారు. దాని మీదట, మంత్రివర్గంలో చీలికలు వచ్చాయంటూ ప్రధాని ఓలాఫల్‌థార్స్ తమ మంత్రివర్గం అంతటియొక్క రాజీనామాను ప్రకటించాడు.

ఎ. సి. కాలేజీలో సమ్మెకు సన్నాహాలు

(మొదటి పేజీ తరువాయి)

ప్రిన్సిపాల్ అఫీసువద్దకు డిప్యుటేషన్‌వెళ్లారు "విద్యార్థులందరినీ బేషరతుగా చేర్చుకోవాలి. రాజకీయాల్లో పాల్గొన్నందున శిక్షించరాదు. ఫైన్లు రద్దుచెయ్యాలి." అనే నినాదాలతో వారు వెళ్ళారు. విద్యార్థుల యుత్సాహాన్ని జూచి ప్రిన్సిపాల్ వెనుకవైపు నెమ్మదిగా సైకిలెక్కి ప్రక్కగా పారిపోవజూచాడు. విద్యార్థులంతా అక్కడికిపోయి సైకిలుకు అడ్డంగా పడుకున్నారు. సైకిలువదిలి, గదిలోకి పరుగెత్తుకుపోయి తలుపులు వేసుకున్నారు. దొడ్డిత్రోవలగుండా వెళ్ళటానికి చేసే ప్రయత్నాలను విద్యార్థులరికట్టారు. ఇక లాభం లేదనుకొని పోలీసులకు కబురు పంపి, లైట్లన్నీ ఆర్పి, తలుపులన్నీ తాళాలు వేయించి, ప్యూన్సునందర్నీ పంపివేశాడు. ప్రిన్సిపాలి యిక్కడలేరు అనే పుకారు పుట్టించారు. విద్యార్థులు మాత్రం నమ్మలేదు. ఇంతలో పోలీసు సబ్‌యిన్‌స్పెక్టరు, సర్కిల్ యిన్‌స్పెక్టరు, వచ్చారు. డిప్యూటీ సుద్దారావుకూడా వచ్చాడు.

చివరికి గత్యంతరంలేక రాత్రి 9 గంటలకు పైవ్పు బయటికి వచ్చారు. యింటికి వెళ్ళిన విద్యార్థులందరూ తిరిగి కాలేజీకి వచ్చారు. సుమారు 700 లకు పైగా విద్యార్థులు వున్నారు. వెళ్ళగొట్టినవారిలో చాలమందిని చేర్చుకుంటున్నానని తన దగ్గరకు వచ్చి కారణాలు చెప్పిన విద్యార్థులకు ఫైన్లు తగ్గిస్తున్నాననీ యీ నలుగురి విద్యార్థులను మాత్రం చేర్చుకోననీ ప్రిన్సిపాలు చెప్పారు.

"నేను ప్రిన్సిపాలుగా వుండడమో పూడడమో తేలాలి" అంటూ గదిలోకి పోయారు కాని విద్యార్థులంతా ఏకకంఠంతో అన్నారు విద్యార్థులను బేషరతుగా చేర్చుకోవాలి. ఫైన్లు రద్దుచెయ్యాలని నినాదాలిచ్చారు. వైపు తిరిగి ఎ. ఎస్. ఆర్. క్రిష్ణ (విద్యార్థికాంగ్రెసు) మధుసూదనరావు. (విద్యార్థి ఫెడరేషన్) గార్లకు కబురు పంపించారు.

తానుచేర్చుకోనన్న నలుగురిలోను యిద్దరిని రేపు చేర్చుకుంటాననీ, మిగతావారిని చేర్చుకోననీ, అయినా వారి సంగతి ఆలోచించుతాననీ, ఫైన్లు రద్దుచేస్తానని ప్రిన్సిపాలు చెప్పారు.

ప్రిన్సిపాల్ కొంతవరకు లొంగినా యీ విధంగా చీల్చి దెబ్బగొట్ట జూస్తున్నారని విద్యార్థులు గ్రహించారు. వారిని యిపుడు చేర్చుకోకపోతే యింకెపుడు చేర్చుకోరని తెలిసికున్నారు. కాన, ఈ రాజీకి మాత్రం విద్యార్థులు ఒప్పుకోలేదు. రాత్రి గం॥ 9½ లకు కాలేజీ ఆవరణలో బహిరంగసభ జరిగింది. దానిలో అందరి విద్యార్థుల్ని బేషరతుగా చేర్చుకొని ఫైన్లు రద్దుచేసేవరకు సమ్మె చేయాలని హెచ్చరింపబడింది. విద్యార్థి కాంగ్రెసు తరపున ఎ. యస్. ఆర్. క్రిష్ణ, లోకం, హనుమంతరావు, విద్యార్థి ఫెడరేషను తరపున వీరమాచనేని మధుసూదనరావు, కె. వి. బసవయ్యాగార్లు మాట్లాడారు. సభ ముగిసింది. సోమవారం సమ్మె చేయడానికి సన్నాహాలు సాగుతూవున్నాయి.

ఏజంట్లకు హెచ్చరిక

కామ్రేడ్స్,

మీరు డబ్బు పంపవలసిన ఆఖరు గడువు రేపే. రేపటిలోపుగా మీరు డబ్బు పంపితేనే 15కు అఫీసుకుచేరుతుంది. డబ్బుపంపకపోతే 16 వతేదీ పార్శిల్లుకోసం ఎదురుచూడవద్దు.

మేనేజరు "ప్రజాశక్తి"

యంత్ర పరిశ్రమలపై రాట్నం బాంబులు



ప్రధాని వాక్కు

ప్రభుత్వం తలపెట్టిన ఖాదీ కార్యక్రమము కొనసాగుటకు ఉన్న నిరోధములన్నిటినీ తొలగింపవలసియున్నది. కాబట్టి ఈ రాష్ట్రములో క్రొత్త బట్టల మిల్లుల స్థాపనకు అనుమతి నివ్వకూడదని నిశ్చయింపబడినది. ఇప్పుడున్న మిల్లుల ఉత్పత్తిని విస్తరింపచేయుటకు కూడా అనుమతి ఈయబడదు. యుద్ధానంతర నిర్మాణ పథకములో ఈ రాష్ట్రమునకు కేటాయింపబడిన నూలు, వస్త్ర ఉత్పత్తి యంత్రములను రద్దుచేయవలసిందిని కేంద్ర ప్రభుత్వమునకు తెలియజేయబడును.

— ఎర్రగుంటపాలెం సభలో ప్రధాని

బెజవాడలో ఖాళీస్థలంలో పాకలు వేసుకొన్న బీదలపై రౌడీచర్యలు

ఆదినారాయణ తల్లి

విజ్జాద ఆదినారాయణ

ఇలుపిళ్ల అప్పారావు

Edited, Printed & Published by Katragadda Balagopalarao at the Prajasakti Press, Moghalrajapuram—Bezwada

END OF ISSUE